Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 5, no. 6

(Aug. 9, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 5, no. 6

(Aug. 9, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి ౫ సంచిక 6 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ | పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 9-8-44

మహాత్ముని ప్రతిపాదనలను అందరూ బలపరచాలి!

శ్రీ వెంకటప్పయ్య పంతులుగారి విజ్ఞప్తి

గాంధీమహాత్ముని నూతన ప్రతిపాదనలను గురించి శ్రీ దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు ఇలా అన్నారు:

"గాంధీమహాత్ముని ప్రతిపాదనలు ప్రస్తుత పరిస్థితికి మిక్కిలి అనుగుణ్యంగా వున్నవి. ఈ ప్రతిపాదనలద్వారా ఆయన భారతీయుల కనీసపు జాతీయ వాంఛను వెల్లడిస్తున్నారు. కావున, మహాత్ముని నూతన ప్రతిపాదనలను బలపరచడం మన దేశప్రజల విద్యుక్త ధర్మం. మతసమస్యా పరిష్కారానికి గాంధీజీ ఆమోదించిన సూత్రాన్ని కూడా ప్రజలు బలపరచాలని కోరుతున్నాను."

ఐక్యతావారం ఖిలాఫత్ రోజులను జ్ఞాపకం చేస్తోంది!

గాంధీజీ ఎన్నిసార్లు జైలుకు వెళ్లలేదు: ఎన్నిసార్లు విడుదల కాలేదు: కాని ఈసారి విడుదల అయినప్పుడు కల్గిన ఉత్సాహం మరొకప్పుడున్నదా: గాంధీజీఎందరితో ఎన్ని రాయబారాలు జరపలేదు: కాని ఈనాడు జిన్నాను కలుసుకోబోతున్నారంటే, ప్రపంచం అంతా ఆవైపే ఎందుకు చూస్తోంది:

ప్రతిష్టంభనతో విసుగెత్తని మానవుడు నేడు ఎచ్చటాలేడు. నాయకులు జైళ్లలో మ్రగ్గుటజూచి బాధనొందని వ్యక్తి ఎవడు: ఈ యుద్ధకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం చూపినంత మొండితనం మరెప్పుడూ చూపలేదు. [illegible] కరువుకాటకాలను జూచి కన్నీళ్లు గార్చని మందభాగ్యుని చూడలేం.

ఇట్టిస్థితిలో గాంధీజీ విడుదల, గాంధీ-జిన్నాల సమాగమం దేశప్రజల్లో ఒక కొత్త ఆశను కల్గించింది. ఒకకొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. స్వతంత్ర భానుడు ఉదయించు తున్నాడు: దాస్యతిమిరం పటాపంచలయి పోతోంది.

స్వాతంత్ర్యరథం

అదిగో స్వాతంత్ర్యరథం: అందులో గాంధీజీ - జిన్నాలరుగో: చేతులు చేతుల కలిపి మందహాసం చేస్తూ, దర్శనమిస్తున్నారు. ఎన్నాళ్లకు ఇట్టి మహత్తరఘటన: కాంగ్రెసు - లీగ్ - ఆధునపతాకాలతో విజయయాత్ర సాగించుకున్న ఆరథంవెనుక వందల కొలదిగ బారులుతీర్చి నిలిచిన స్వాతంత్ర్య పిపాసులు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు బాలబాలికలు - ఒక్కుమ్మడిగా గాంధీకి జై - జిన్నాకు జై - హిందూ ముస్లిం ఏక్‌హో అంటూ నినాదాలిస్తున్నారు. "జాతీయైక్యతకు గాంధీజీని బలపర్చాలి"అన్న నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. ఆహో, ఎట్టి కన్నుల పండువ:

ఇదంతా ఏదో కలగాదు. బెజవాడలో 6వ తేదీని జరిగిన ఊరేగింపు దృశ్యం. ఐక్యతా వార సందర్భంలో ఇట్టి దృశ్యాలెన్నిచోట్ల జరిగాయో: బెజవాడ ఊరేగింపు వెంట వెళ్తున్నాము. అది ఒక ముస్లిం ప్రాంతం. ఏదో చెప్పరాని ఆనందం వారి కళ్లల్లోంచి తొంగిచూస్తోంది. ఏదో ఒక విజయగర్వరేఖ వారి ముఖంపై కన్పడు తోంది. "మేము స్వాతంత్ర్యం కోరుతున్నాం. ...ంగా చూస్తున్నారు. మాకు బ్రిటిషువాళ్ల మద్దతువుందని పొరబడు తున్నారు. కాని మీరూ - మేమూ ఏకమై బ్రిటిషువాళ్లనుండి అధికారం గుంజాలని గుర్తించాలి. అదిగో జిన్నా - గాంధీలు కలుస్తున్నారు. మా జండా మీ కాంగ్రెసుజండాతో పాటు ఎగురుతోంది. ఇంక మనకడ్డేమిటి:" అన్న భావాలు వాళ్ళ తలల్లో మెదులు తున్నాయి: ఊరేగింపువంక చూస్తున్నారు. చిరునవ్వులతో ఆహ్వానిస్తున్నారు. 'హిందూ-ముస్లిమ్ ఏక్‌హో'అన్న నినాదానికి తల వూపుతున్నారు.

బెజవాడలో ఈ వారంరోజులూ ఇలాగే కోలాహలం. ఏ పేటలోనో, ఏ పార్కులోనో ప్రతిరోజూ మీటింగు. ప్రతిరాత్రి మైజిక ప్రదర్శనాలు. వీటిఅన్నిటిద్వారా జాతీయైక్యతకు గాంధీజీని బలపరచాలి అని ప్రబోధింపబడింది. "ఐక్యతకై గాంధీజీగావించే కృషిని బలపరచండి"అంటూపల్లెలలోనూ పట్టణాలలోనూ నినాదాలు వ్రాయబడ్డాయి.

కాంగ్రెసు దేశభక్తుల సహకారం

బెజవాడలోనే 1వ తేదీన బ్రహ్మాండంగా ఊరేగింపు అయినతర్వాత జరిగిన బహిరంగ సభకు కాంగ్రెసువాదులగు శ్రీకాట్రగడ్డ నారాయణరావుగా రధ్యక్షత వహిస్తూ "నిజమైన గాంధీభక్తులంతా, దేశక్షేమాన్ని కోరేవారంతా, గాంధీజీ జాతీయైక్యతకై చేసే కృషిని బలపరచాలి" అని కోరారు.

ఇలాగే అనేక గ్రామాలలో కాంగ్రెసు వాదులు కొందరు ఈ ఐక్యతావారంలో పాల్గొన్నారు. మరికొందరు తమసందేశాలను ఇచ్చారు.

నెల్లూరుజిల్లా రైతు మహాసభ జరుగుతోంది. నెల్లూరు పట్టణకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ముత్తరాజు గోపాలరావుగారు "గాంధీజీ సూచనలను బలపరచాలి.ప్రభుత్వం కాంగ్రెసు నాయకులను విడుదలచేసి, జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి" అన్నారు. విజయనగరంలో విద్యార్థిసంఘ యాజమాన్యాన జరిగిన బహిరంగసభకు అనేక వందలమంది హాజరయ్యారు. స్థానిక కాంగ్రెసునాయకులగు కె. యస్. గుప్తా, వి. వీరభద్రస్వామిగార్లు కాంగ్రెసు - లీగు ఐక్యతా ప్రయత్నాలను బలపరచుచూ సందేశాలను పంపారు. సభలో ఇట్టి తీర్మానం ఒకటి ఆమోదింపబడింది. మరికొన్ని గ్రామాలలో కాంగ్రెసువాదులు స్వయంగా సభలలో పాల్గొని వాటిని జయప్రదం గావించారు. జాతీయైక్యతకైతాము గాంధీజీ అండనుంటామని ఎలుగెత్తి చాటారు. నర్సాపురంలో కాప్పాడ సూర్యనారాయణగారు, రాచూరులో గూడూరు వీరాచారిగారు, కాకుమూరులో నల్లూరి వెంకట నరసింహాచార్యులుగారు, ఇరగవరంలో తంగిరాల కృష్ణానందతిలక - పీసపాటి సుబ్బరామ శాస్త్రిగారలు స్వయంగా సభలలో పాల్గొని గాంధీజీ ప్రయత్నాన్ని బలపరిచారు.

జిన్నాగారికి ముస్లింల విజ్ఞప్తి

గాంధీ - జిన్నా సమావేశాన్ని హర్షించుతూ, బ్రాహ్మణ కోడూరు ముస్లింలు ప్రత్యేకంగా సభ జరిపి తీర్మానించారు. "జిన్నాగారు, కాంగ్రెసు - లీగు ఐక్యతద్వారా విశాలమైన జాతీయైక్యతను నెలకొల్పి సామ్రాజ్యవాదులనుండి జాతీయ ప్రభుత్వం గుంజుకొని, సంపూర్ణ స్వాతంత్ర్యానికి పునాది వేయగోరుతున్నాం. ప్రతిష్టంభనా పరిష్కారానికి అత్యవసరమైన కాంగ్రెసునాయకుల విడుదలకు శాయశక్తులాకృషి చేయవలెనని జిన్నాగారిని కోరుచున్నాం." అని తమ దేశభక్తిని చాటారు. ఇలాగే రాయిపూడి, వెంగపూడి, (రాయలసీమ)గ్రామాలలోను, గంపలగూడెం ఫిర్కా వినగడపలోను ముస్లింలు ఐక్యతాసభలలో పాల్గొన్నారు. వినగడపలో ముస్లిం స్త్రీలుగూడ హాజరయ్యారు. ఐక్యతా ప్రయత్నాలను బలపరిచారు. గంపలగూడెంలో ఒక సైనికుడు "ఉపన్యాసకులు చెప్పినట్లు మీరంతా నడుచుకోవాలి మనం ఐక్యం కావాలి." అని ఉద్బోధించారు.

జాతీయైక్యతకై గాంధీజీ గావించే ప్రయత్నాలను బలపరచడానికి,మనమంతాకలుద్దాం: మనమంతా ఐక్యమవుదాం అంటూ, ఆంధ్ర రాష్ట్రవిద్యార్థి ఫెడరేషన్, దాని శాఖలూ సోదరవిద్యార్థి కాంగ్రెసును ఆహ్వానించాయి. గుంటూరులో అట్టి ఐక్యతలభించింది. విద్యార్థి కాంగ్రెసు, విద్యార్థి ఫెడరేషన్ కలసి పని చేశాయి. విద్యార్థి కాంగ్రెసు తరపున శ్రీ హరి నారాయణగారు కాంగ్రెసుజండా ఎగురవేశారు. కె. రంగారావు, కె. వి. బసవయ్యగారలు విద్యార్థిఫెడరేషన్ తరపున మాట్లాడారు. ముస్లింలీగ్ దేశభక్త సంస్థ అని, అఖిలభారత విద్యార్థిసంఘం 1940లోనే స్వయం నిర్ణయ సూత్రాన్ని అంగీకరించిందని ఉపన్యాసకులు తెలియజేశారు.

వ్యవసాయకూలీల ఐక్యత

గ్రామగ్రామాలలో ఈవిధంగా కమ్యూనిస్టులు, రైతులు, విద్యార్థులు యువజనులు, మహిళలు జాతీయైక్యతావారాన్ని జరిపి జయప్రదం గావిస్తున్నారు. జాతీయైక్యతను బలపరిచే ఈ ఉద్యమం, వ్యవసాయకూలీలలో గూడ ఐక్యతకు పునాదివేస్తోంది. గంపలగూడెం ఫిర్కా వినగడపలో మాలమాదిగల మధ్య మొన్న మొన్నటివరకూ పొత్తులేదు. కాని ఈ ఐక్యతాప్రబోధం విని, తమ రెండు పల్లెలమధ్య ఒక మీటింగు జరపమన్నారు. మీటింగు జరిగింది. మాలమాదిగలు ఒకే చోటకూర్చుని ఉపన్యాసాలువిన్నారు. ఆసందు పెన్నెలలో కాంగ్రెసు - లీగ్ - ఎర్రజండాల దృశ్యంచూచి ఉత్సాహాన్నిపొందారు. ఐక్యతా నినాదాలను ఆ చుట్టుప్రక్కల కొండలు ప్రతిధ్వనించేలా యిచ్చారు.

ఈ క్రింది ప్రదేశాలలో అత్యంత ఉత్సాహంతో సభలు జరిగాయి.

విజయనగరం, నాగులావల్లి, (విశాఖ).

గోరింట, గోవిందరాజపాలెం, భీమనపల్లి, రాజమంద్రి, నిరవ, మోరి, గుడిమెళ్ళంక, రామనాయిలంక (తూ॥గోదావరి).

పీచుపాలెం, రాయిలం, ఇరగవరం, పసంతవాడ, పాలకొల్లు, నరసాపురం, (పశ్చిమగోదావరి).

బెజవాడ, చౌటపల్లి, గంపలగూడెం, వినగడప, ఆముదాలపల్లి, మామిళ్ళపల్లి, అగినపర్రు, పైడిముక్కల, ఆమీనపురం, మేదూరు, నాదెళ్లవారిపాలెం, (కృష్ణా).

గుంటూరు, బ్రాహ్మణకోడూరు, వెంగళాయపాలెం, ఇనుకపల్లి, రామూరు, కాకుమూరు, వల్లెకోన, బేతాళ్పురం, నూతక్కి, మెల్లెంపూడి, గణపవరం, బండారుపల్లి, పాములపాడు, (గుంటూరు).

నెల్లూరు, పాకాల, రాయిపూడి, వెంగపూడి, మల్కాపురం, మద్దికెర, వజ్రకొండ, హొసూరు, ఋసుజాల, అనంతపురం, వరదన్నాయనపల్లె, రాపాడు, బుక్కరాయ సముద్రం (రాయలసీమ).

"చీకటిరోజులు పోయాయి, అంధకారంలోవున్న మనకు గాంధీ - జిన్నాల కలయికవార్త ప్రాణం యిచ్చింది. దీనితో మన తగువులతీరి కష్టాలు గట్టెక్కగలవని ఆశించవచ్చు." అని అజీజ్ అహమ్మద్‌ఖాన్ ఎం.ఎ. బి. ఎ. గారు (యు. పి.) అన్నారు. తిలక్ దినోత్సవంతో ప్రారంభమై, టాగూర్ దినోత్సవంతో ముగిసినఐక్యతా వారసభలు, ఇదేఆశ, ఇదే ఉత్సాహం ప్రతివారిలోనూ కన్పించుతోందని ఋజువుచేశాయి. హిందూముస్లింలు "భాయిభాయి" అనుకుంటూ, "రాం-రహీం" అని పాడుకొంటూ, "అల్లాహో అక్బర్-మహాత్మాగాంధీకి జై" అని నినాదాలిస్తూ, చేయిచేయికలిపిన ఆ ఖిలాఫత్ రోజులు ప్రతివారికి జ్ఞాపకం వస్తున్నాయి. ఆనాటికన్న సుస్థిరమైన ఐక్యతతో, దృఢసంకల్పంతో, అజేయ ప్రజాబలంతో, ముందుకు పోగలమనే ఆశ ప్రతివారిలో రేకెత్తుతోంది.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం **ప్రజాశక్తి** 9-8-44

కాంగ్రెసు సమావేశాలపై నిషేధాలు

భారత రాజకీయ ప్రతిష్టంభనను అంతంచేయడానికి, కాంగ్రెసు - లీగు ఐక్యతను సాధించడానికి, గాంధీజీ ప్రకటించిన ప్రతిపాదనలగూర్చి ఆలోచించేందుకు యీనెల 3 వ తేదీన గుంటూరులో జరపాలనుకున్న ఆంధ్ర కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశాన్ని గుంటూరుజిల్లా కలెక్టరు నిషేధించాడు. ఇదేవిధంగా 6 వ తేదీన బెజవాడలో జరపాలనుకున్న కృష్ణాజిల్లా కాంగ్రెసువర్కర్ల సమావేశాన్ని గూడ కృష్ణాజిల్లా కలెక్టరు నిషేధించాడు. మద్రాసు రాష్ట్రంలో ఇలా నిషేధించడం యిదే ప్రథమంగాదు. గాంధీజీ విడుదలకుముందు, మద్రాసులో జరపాలనుకున్న ఆంధ్ర, కేరళ, తమిళనాడు కాంగ్రెసువాదుల సమావేశంగూడ మద్రాసు పోలీసు కమీషనరుచే నిషేధింపబడింది. మద్రాసు ప్రభుత్వం ఈవిధంగా పౌరసత్వ హక్కులను భంగపర్చడంలో అన్ని రాష్ట్రాలకంటె ఒకఅడుగు ముందుండాలని అనిపించుకొంటోంది.

గాంధీజీ విడుదల అనంతరం భారత రాజకీయ పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. నేడు శాసనోల్లంఘనోద్యమాన్ని ప్రారంభించే అభిప్రాయమే తనకు లేదనీ, యుద్ధ కృషికి, మిత్రరాజ్యాల విజయానికి తోడ్పడే జాతీయ ప్రభుత్వాన్ని యేర్పరచేందుకే తాను కృషిచేస్తున్నాననీ, గాంధీజీ స్పష్టంచేశారు. జాతీయైక్యతను నిర్మించడానికి, భారత రాజకీయ ప్రతిష్టంభనను అంతంచేయడానికి, స్పష్టమైన ప్రతిపాదనలు గావించి తీవ్రంగా కృషి గావించుతున్నారు. గాంధీజీ ప్రతిపాదనలను ఆమోదించి, వాటికి బలం చేకూర్చేందుకే పై కాంగ్రెసువర్కర్ల సమావేశాలు జరుపబడ్డాయి. సమావేశకర్తలైన శ్రీయుత కొండా వెంకటప్పయ్య పంతులుగారు, అయ్యదేవర కాళేశ్వరరావుగారు, బెజవాడ గోపాలరెడ్డిగారు, యిచ్చిన పత్రికా ప్రకటనలే యిందుకు నిదర్శనం. ఇలాంటిపరిస్థితుల్లో పై సమావేశాలను నిషేధించడం యేమాత్రం క్షంతవ్యంగాదు.

రాజకీయ ప్రతిష్టంభనను కొనసాగిస్తూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని నిలబెట్టాలనుకునే అమెరీ అనుచరుల, నిరంకుశాధికారుల వెన్నెముకను గాంధీజీ తన ప్రతిపాదనలద్వారా విరగగొట్టాడు. గాంధీజీ ప్రతిపాదనలవెనుక ప్రజలందరూ సమీకరింపబడకుండా, వైవిధ్యమైన అడ్డంకులు, నిరంకుశ చర్యలు గావిస్తూ, మరల దేశభక్తులను, ప్రజలను రెచ్చగొట్టి తప్పుమార్గానపెట్టి, తమ నిరంకుశాధికారాన్ని కాపాడుకోడానికి అమెరీ అనుచరులు తుది ప్రయత్నాలు గావిస్తున్నారు. కాని అవి యెన్నటికీ జయమొందవు.

ఈ పరిస్థితుల్లో మన కాంగ్రెసునాయకుల కర్తవ్యం యేమిటి? నిరంకుశాధికారులు పెట్టే అడ్డంకులకు రెచ్చిపోయి, సత్యాగ్రహం చేయడానికి పూనుకోవడంగాని, చేసేదేమీలేదని నిస్పృహతో కూర్చోవడంగాని, కాదు. నిరంకుశాధికారులు పెట్టే అడ్డంకులను అంతంచేయడానికి ఒకటేమార్గం వుంది. గాంధీజీ ప్రతిపాదనలకు ప్రజాబలాన్ని చేకూర్చాలి. శ్రీయుత దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, బెజవాడ గోపాలరెడ్డిగారు, అయ్యదేవర కాళేశ్వరరావుగారు మొదలైన ప్రముఖ కాంగ్రెసునాయకులు ఆంధ్రదేశమంతటా తిరిగి గాంధీజీ సందేశాన్ని ప్రజలకు వినిపించాలనీ, కాంగ్రెసు వర్కర్లందరూ యీ ప్రచారంపై కేంద్రీకరించి పనిచేయాలనీ, కోరుతున్నాం.

జాతీయైక్యతను నిర్మించడానికి గాంధీజీ - జిన్నాగారలు త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమయంలో వారిని బలపర్చడం, వారి మార్గం సుగమంచేయడం, మనందరి ప్రధాన కర్తవ్యం. గాంధీజీ - జిన్నాగారలు రాజీకొరకు గావించే ప్రయత్నాలు జయప్రదమయ్యేందుకు కృషిచేద్దాం. తద్వారా యేర్పడే కాంగ్రెసు - లీగ్ ఐక్యతపైననే దేశానికి మోక్షం ఆధారపడివుందని మారుమూలలలోకూడా ప్రతిధ్వనించేటట్లుచేద్దాం. అప్పుడే భారత స్వాతంత్ర్యానికి దారితీసే జాతీయ ప్రభుత్వాన్ని సాధించగలం. అప్పుడే పూర్తి పౌర స్వాతంత్ర్య హక్కులు యేర్పడి, నిరంకుశాధికారుల ఆటలు కట్టుబడతాయి.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధదృశ్యాలు!

ఆంధ్రదేశానికి యిప్పుడేవచ్చిన ఫిలిం.

స్టాలిన్‌గ్రాడ్‌లో రెడార్మీ యోధులు తమ రక్తాన్ని ధారపోసి, నాజీమూక పిశాచాన్ని మనదేశ సరిహద్దులదాకా రానీయకుండా ఎలా అరికట్టారో, మీరు చూడదలచుకున్నారా?

బెజవాడ లక్ష్మీటాకీసులో యీనెల 12, 13, 14 తేదీలలో రోజుకు రెండాటలచొప్పున మహోత్కృష్టమైన యీ ఫిలిం చూపబడుతుంది.

హిందూ ముస్లింల పర్వదినం వైపు అంతా ఎదురు చూస్తున్నారు

— కంభంపాటి సత్యనారాయణ

"త్వరలో చూస్తాము కనులపండువ — హిందూ - ముసల్మానులు భాయి భాయి అనుకొంటూ, స్వాతంత్ర్య పతాకం చేబూని, ఊరూర - పల్లె పల్లె నగర సంకీర్తనము గావించుకొంటూ తిరిగే పర్వదినం!"

Kambhampati Satyanarayana

"కృష్ణా పత్రిక" యీ నెల 6 వ తేదీ సంపాదకీయంలో వ్రాసిన ఆఖరివాక్యం ఇది.

ఇట్టిఅభిప్రాయమే దేశమంతటానేడుమారు మ్రోగుతోంది. గుజరాత్ కాంగ్రెసువాదులు మహారాష్ట్ర కాంగ్రెసువాదులు, సంయుక్త పరగణాల కాంగ్రెసువాదులు, బెంగాల్, ఆంధ్ర కాంగ్రెసువాదులు గాంధీజీ ప్రతిపాదనలను బలపరుస్తూప్రకటనలుచేస్తున్నారు గాంధీ-జిన్నాల సమావేశంకొరకు యెదురుచూస్తున్నారు.

కాంగ్రెసువాదులేకాదు - ముస్లింలీగ్ నాయకులుకూడా ఆ "పర్వదినం"కొరకు నిరీక్షిస్తున్నారు. "నేడు మనమంతా అలసిపోయాం. విసుగెత్తివున్నాం. గౌరవప్రదమైన రాజీ జరక్కపోతే, దాస్యత్వం స్థిరంగా ఉండిపోతుంది" అని బీహారు ముస్లింలీగ్ అధ్యక్షుడు ఆరాటపడుతున్నాడు

బెంగాల్‌లీగ్ ఉపాధ్యక్షుడు యీ క్రింది విధంగా ఒక ప్రకటన గావిస్తున్నాడు: "మొదట్లో కొంత నిరాశకలిగినమాట నిజమే. గాంధీజీ ప్రతిపాదనలో లోపాలు ఉన్నమాట కూడా నిజమే. కాని ఆ ప్రజాశక్తి ఉభయుల మధ్య జరుగబోయే సంప్రతింపులకు నాందిగా ఉపయోగపడగలదు. ముస్లింలీగ్ యీ విషయాన్ని అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను."

అఖిలభారత ముస్లింలీగ్ వర్కింగు కమిటీలో సభ్యుడైన కరమత్‌అలీ (పంజాబ్ ఎం ఎల్. ఏ.) యిలాఅన్నాడు: "నిజముగా రాజీ జరిగినప్పుడు - భగవంతుని దయవుంటే జరిగితీరుతుంది - భారతదేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. భారత దేశ స్వాతంత్ర్యానికి మనం ఎప్పుడూ ఉండనంత దగ్గరలో వుంటాం."

అస్సాం రాష్ట్ర ముస్లింలీగ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌ఖాన్ జిన్నాకు యీవిధంగా ఒక టెలిగ్రాం పంపాడు: "ముస్లిం ప్రజల శ్రేయస్సుకొరకు, దేశమంతటి శ్రేయస్సు కొరకు, తక్షణమే కాంగ్రెసు - లీగ్ ఒడంబడిక కుదిరేలా మీరు ప్రయత్నించాలి."

జనాబ్ జిన్నాతో రాజీ చేసుకోవడానికి మహాత్ముడు ఎంతవరకైనా వెళ్ళనున్నాడని రాజాజీ మద్రాసులో ఉపన్యసించాడంటే, ఐక్యతకై ఆయన ఎంతప్రయత్నిస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. జిన్నాగారు కూడా, సంప్రతింపులు పూర్తిఅయ్యేవరకు ఓపికపట్టవలసిందనీ, వివాదాలకు, ఆరోపణలకు తావు లేకుండా చేయవలసిందనీ, పత్రికా విలేఖరులకు హెచ్చరించారు.

దేశంలో వాతావరణం కాంగ్రెసు - లీగ్ ఒడంబడికకు ఎంతైనా అనుకూలంగావుంది. అట్టి ఒడంబడికను కోరే వివిధ రాజకీయ పార్టీల దేశభక్తులకలిసి, ప్రజల్లో యింకా మిగిలివున్న కొన్ని అపోహలను, అనుమానాలను, తొలగించడానికి ముందుకువచ్చి ప్రచారంచేస్తే, ఏ స్వాతంత్ర్యసిద్ధికి 40 కోట్ల మంది భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారో, అందుకు తగిన పునాదులు వేయగల్గుతాం.

రాజకీయ ప్రతిష్టంభనను అంతంచేయడానికి గాంధీజీ ప్రారంభించిన ఎదురుదాడికి ఇండియా మంత్రి అమెరీ తట్టుకోలేకుండా వున్నాడు. దెబ్బను కాచుకొని నిలబడాలని నానా అవస్థ పడుతున్నాడు. మొన్న జరిగిన పార్లమెంటు చర్చయే ఇందుకు తార్కాణం. ప్రతిష్టంభనను కొనసాగించడమే అమెరీ పాలసీ అని అందరికీ తెలుసు. కాని, పార్లమెంటులో అతడా పాలసీని సమర్థించడానికి దమ్ములు చాలకపోయాయి. బ్రిటిష్ ప్రజల యెదుట అమెరీ తన పాత పంథాను పెట్టలేకపోయాడు. ఎందువల్ల? బ్రిటిష్ ప్రజాభిప్రాయం అతన్ని ఓడించివేస్తోంది. అతని కాళ్ళక్రింది నేలజారిపోతూంది. ఒకే ఒక ఆయుధం మాత్రం పట్టుకొని అతడు దేవుళ్ళాడుతున్నాడు. భారతదేశ రాజకీయ పక్షాలు ఐక్యంకానిదే అధికారం వప్పచెప్పడం కష్టమంటున్నారు. మన అనైక్యతయే అమెరీ యొక్క ఆఖరు ఆయుధం అన్నమాట.

అమెరీ సవాలుకు సరియైనజవాబుచెప్పడం అవసరం. మన దేశంలో అనైక్యతఉన్నంత కాలమే అమెరీఆటలుసాగుతాయి. ఎప్పుడైతే కాంగ్రెసు - లీగ్ ఐక్యత చేకూరుతుందో, అప్పుడే అమెరీ ఆట కట్టుపడుతుంది. గాంధీ - జిన్నాలమధ్య ఒడంబడిక కుదిరిననాడు బ్రిటన్‌లో కార్మిక ప్రజాసామాన్యానికి, యితర అభివృద్ధికర శక్తులకు, అమెరీని కూలదోయడానికి బలమైన ఒక ఆయుధం చేకూరుతుంది. అమెరీచే నిర్మింపబడిన ఆఖరు అడ్డంకినికూడా భారత జాతీయ నాయకులు దాటగలిగారని మిత్రరాజ్యప్రజలు, మనదేశంపట్ల సానుభూతిగల యితర ప్రభుత్వాలు, వివరీతమైన ఆందోళన తీసుకు రావడానికి అవకాశం కలుగుతుంది.

కాబట్టి గాంధీ - జిన్నాలసంభాషణలు ఫలప్రదం కావడంలోనే మన స్వాతంత్ర్యసిద్ధి ఆధారపడివుంది.

7—8—1944.

"జాతీయ ప్రభుత్వాన్నంగీకరిస్తే మిత్రరాజ్య ఆశయతత్వం మారుతుంది"

గాంధీజీతో 'డెయిలీ వర్కర్' విలేఖరి ఇంటర్వ్యూ

'డెయిలీ వర్కర్' (బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక) ప్రత్యేక విలేఖరిఅయిన కామ్రేడ్ మోహన్‌కుమార మంగళం జూలై 28 వ తేదీన పంచగనిలో గాంధీజీని సందర్శించారు. వారిరువురిమధ్య ఈక్రింది సంభాషణ జరిగింది.

ప్రశ్న:—మిత్రమండలి యుద్ధకృషికి పూర్తిగా సహకారం చేస్తానని మీరు వాగ్దానం చేశారు. భారత దేశంలోను, ఇతరదేశాల్లోను జరుగుతూన్న యుద్ధకృషియొక్క స్వభావం, పరిమాణాల్లో జాతీయప్రభుత్వ స్థాపనవల్ల ఎలాంటి మార్పులు కలుగుతాయి?

మూలసూత్రం

జవాబు:—ఈప్రశ్నకు వివరాలతో జవాబు చెప్పవలసివుంటుంది. మిత్రమండలి ఆశయానికి నైతికంగా మద్దతునివ్వడమే నా ప్రతిపాదనలలోని మూలసూత్రం ప్రస్తుతం మిత్రమండలికి ఈబలం లేదు.

ప్రశ్న:—నైతికంగా మద్దతు నివ్వడమంటే ఏమిటి?

జవాబు:—ప్రజాస్వామ్యమనీ, స్వాతంత్ర్యమనీ, మిత్రమండలివారు గంభీర ప్రకటనలెన్నో చేస్తున్నారు. స్పష్టంగాచెప్పాలంటే, నాకు పీడితజాతు లన్నిటికీ ఈ ప్రకటనలు వట్టి గాలిమాటలు. చెవులకింపయిన ప్రకటనలు చేసినంతమాత్రాన పీడితజాతులకుసంతృప్తి చేకూరదు. పీడితజాతులంటే ఆసియా, ఆఫ్రికా జాతులని నా భావం. మిత్రమండలి నిజంగా ప్రజాస్వామ్యంకోసమేయుద్ధంచేస్తున్నట్లయితే, ఆ ప్రజాస్వామ్యం ప్రపంచంలోని పీడిత జాతులన్నిటికీ వర్తించాలి. కాని, నేను గమనించినంతవరకు, నిజపరిస్థితులు ఇందుకు భిన్నంగాఉన్నాయి. ఉదాహరణకు చూడండి-భారతదేశం ఇప్పుడున్నంత బానిసదశలో ఇదివరకెన్నడూ లేదని ఇంచుమించు అన్నిపక్షాలవారూ అంగీకరిస్తున్నారు.

భారతీయులు నేడు స్వాతంత్ర్యాన్నికోరుతున్నారు. ఈ కోరికనంగీకరించి, నేను సూచించిన షరతులననుసరించి బాధ్యతాయుతమైన జాతీయప్రభుత్వాన్ని ఏర్పరచినట్లయితే, మిత్రమండలి ఆశయము యొక్క స్వభావం వెంటనే మారిపోతుంది. అక్షరాజ్యాల ఆశయానికి - వారు సాగిస్తున్నయుద్ధాన్ని ఒక ఆశయం అని మనం పిలువగలిగితే - దీనికి స్పష్టమయిన విభేదం ఏర్పడుతుంది.

స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తే —

ప్రశ్న:—మీ సూచనల ననుసరించి భారత దేశాన్ని ఒక స్వతంత్రదేశంగా గుర్తించినట్లయితే, మిత్రమండలికి కలిగే భౌతిక లాభమేమిటి?

జవాబు:— నా దృక్పథాన్ని నేను విడిచి రాలేను. నేనంటున్నట్లుగా, నా ప్రతిపాదనలను అంగీకరించడంవల్ల, మిత్రమండలి ఆశయంయొక్క స్వభావమే పూర్తిగా మారిపోయినప్పుడు, తతిమ్మాదంతా దానంతట అదే జరిగిపోతుంది. కాని, అలాజరిగినా, జరక్కపోయినా, నా ప్రతిపాదనలను అచ్చంగా నైతికసూత్రం మీదనే ఆమోదించాలని కోరుతున్నాను. భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా - వట్టిమాటల్లో కాదు, క్రియారూపంలో - పరిగణిస్తే, మిత్రమండలి యుద్ధ ప్రయత్నాలకు ఎలాంటి ప్రతిబంధకం కలుగదని హామీ ఇచ్చాను. మిత్రమండలి దీనితో తృప్తి పడాలి. భారతదేశాన్ని స్వతంత్రదేశంగా ప్రకటించి, దానికి అనుగుణ్యమైన చర్యలకు మిత్రమండలి చిత్తశుద్ధితో పూనుకొంటే, అక్షరాజ్యాలకిక జీవనాడులు అరుగంటిపోతాయని నాఅభిప్రాయం. అలాంటి ప్రకటన జరిగిన వెంటనే, వారు లొంగిపోవచ్చుకూడాను - లొంగిపోకపోతే నాకు ఆశ్చర్యం కలుగుతుంది.

మాటవరుసకు, ఇప్పుడు ఇండియా లాగనే ఇంగ్లండు పరాయిప్రభుత్వంకింద ఉందనుకోండి. ఆ ప్రభుత్వం ఇంకొకదేశంతోనో, దేశాలతోనో యుద్ధం పెట్టుకొని, దానిలో ఇంగ్లండునుకూడా ఇరికించిందనుకోండి. అస్థితిలో, ఇంగ్లండు సాయుధ తిరుగుబాటు చేసి అధికారాన్ని గుంజుకోవలసిన అవసరంలేకుండానే, ఆ పరాయిప్రభుత్వం, ఉన్నట్టుండి ఇంగ్లండు నొక స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుందనుకోండి. అప్పుడేమవుతుంది? నిన్న మొన్నటివరకు పరాయివారుగాఉండి, ఇప్పుడు మిత్రులుగామారిన ఆ ప్రభుత్వానికి ప్రతి ఇంగ్లీషు పౌరుడు నిండు ఉత్సాహంతో సహకారం చేయడూ? ఇప్పుడు బ్రిటను విజయంసాధించవలసివుంది. ఈ పరిస్థితిలో బ్రిటను భారతదేశాన్ని స్వతంత్రదేశంగా ప్రకటించినట్లయితే, ఏమి జరుగుతుందో, మీరేగ్రహించవచ్చు.

ఇదంతా నాజవాబుకు వివరణ. గౌరవంతో రాజీ సంప్రదింపులు జరపడానికి, కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యులను విడుదలచేయడానికి, నా సూచనలుచక్కని అవకాశాన్ని కలిగిస్తున్నాయని చెప్పదలచుకున్నాను. కొన్ని వివరాలను బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టాను. చర్చలు జరిపి, వాటిని భర్తీ చేయడం దానంతటదే జరుగుతుంది.

నిరపాయకరం

ప్రశ్న:—మీరింకా 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని అంటిపెట్టుకొని ఉన్నారనిప్రచారం చేస్తూ టోరీ పత్రికలు బ్రిటన్‌లో ప్రజల్ని తప్పుడు మార్గంలో పెడుతున్నాయి. ఆ తీర్మానంలోని తీవ్ర సామ్రాజ్య వ్యతిరేక, దేశభక్తిపూరిత, భావాన్ని బ్రిటిష్ ప్రజలు గ్రహించలేదు. ఈ గ్రహించకపోవటాన్ని టోరీ పత్రికలు అవకాశంగా తీసుకొని చెలరేగుతున్నాయి. అగష్టు తీర్మానం 'నిరపాయకరం' అని మీరు చేసిన ప్రకటనను యింకా బాగా వివరించాలి.

జవాబు:—ఆ తీర్మానం మహోత్కృష్టమైన ఒకప్రకటన. 'క్విట్ ఇండియా' నినాదం నేడు నిరపాయకరమయింది. కానిఅదిసహజమైన నినాదం. జాతీయ వాంఛను ప్రభుత్వంత్రోసిపుచ్చితే, దేశవ్యాపిత సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించడానికి నాకు అధికారాన్నిచ్చిందా తీర్మానం. ఈ అంశం లోనేఉంది చిక్కంతా. ఈ అధికారం నాకిక లేదని నేను చెప్పాను. ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం తలపెట్టకూడదని స్పష్టపరిచాను.

కాబట్టి, నాకు అధికారాన్నిస్తూన్న అంశాన్ని మినహాయించి ఇప్పుడా తీర్మానాన్ని చూడాలి. అలా చూచినట్లయితే, దానిలో ఒక్కమాటకయినా ఆక్షేపణ చెప్పగలరా? అని ఎవరినయినాసరే నేను సవాల్‌చేస్తున్నాను. భారతదేశంలో మిత్రమండలి యుద్ధకార్యకలాపాలు కొనసాగుతూనే ఉండవచ్చునని కాంగ్రెసు హామీ ఇచ్చింది. 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ఈహామీతోచేర్చిచూచినట్లయితే, విషయం అంతా స్పష్టమవుతుంది. ప్రపంచంలోని పీడితజాతుల విముక్తికోసమే ఈయుద్ధం నిజంగా జరుగుతున్నట్లయితే, భారతదేశంలో బ్రిటిష్‌పరిపాలన ఈయుద్ధకాలంలోనే అంతరించాలి అన్నకోరిక స్పష్టమవుతుంది.

ప్రశ్న:—క్రిప్సు ప్రతిపాదన భారతదేశాన్ని శాశ్వతంగా ముక్కచెక్కలు చేయడానికి తలపెట్టిందని మీరు ప్రకటించారు. దీని అర్థమేమిటి?

జవాబు:- (చిరునవ్వుతో) దీని అర్థం ఒక్కటే. సంస్థానాల ఇండియా, ప్రజాస్వామిక ఇండియా అని రెండు భాగాలుగ ఇండియాను విడదీయాలని క్రిప్సు ప్రతిపాదన తలపెట్టింది. ఇది చీల్చిఉంచడం కాదా?

మైనారిటీలకు అభయం

ప్రశ్న:- మీ కోరికను అంగీకరిస్తే మైనారిటీలు నానా పాట్లు పడతాయని ఇంగ్లండులోని అభివృద్ధి నిరోధక ముఠాలు, ముఖ్యంగా టోరీ పత్రికలు, ఎంతో విషప్రచారం చేస్తున్నాయి.

జవాబు:— అది రాజాజీ ప్రతిపాదనకు సంబంధించిన విషయం. నేను మాత్రమే చెప్పగలను - ఎంతచిన్న మైనారిటీకయినా ఆప్రతిపాదన సంపూర్ణ రక్షణనిస్తుంది. తుది నిర్ణయానికి ముందు చర్చలుతప్పకుండా జరుగుతాయి. అప్పుడు లోటుపాట్లేమయినా ఉంటే, పూర్తి చేసుకోవచ్చు.

"ప్రజాశక్తి"

క్రౌర్యాలు - కాటకాలు
కార్పణ్యం - కొరికీలు
దారిద్ర్యం - దాసత్వం
మోసాలు - మరణాలు
అజ్ఞానం - అవమానం
అల్పత్వం - అత్యాశలు
కనుకట్లూ - గారడీలు
ముసుగులోని - గుడ్డలాట్లు
పోరాయని - పోరాయటి
పాతనాళ్ల - కోతలై
పోరాయని;
నిలువలేవు
కలకాలం - నిలువబోవు
మేలుకొంది - కోలుకొంది
రేపటని - దారంటని
ఎలుగునెత్తి - పలుకుతూంది
ప్రజాశక్తి - ప్రజాశక్తి.
మంటలేలు - స్వాతంత్ర్యరీతులు
రాగాలు - భోగాలు
భోజ్యాలు - రాజ్యాలు
పూజ్యతలు - నావేనని
నావేనని - మాటిగాను
చాటుతూంది;
కాదను
వారెవరెవరని - పిడుగులాగ
అడుగుతూంది - ప్రజాశక్తి
మహాశక్తి.
ప్రబలశక్తి - ప్రజాశక్తి
పడగవిప్పి - గొడుగుపట్టి
ప్రపంచాన్ని - పాలిస్తూ
పాలించే - పరాశక్తి
ప్రజాశక్తి -

● హిట్లరైట్ జర్మనీలో తిరుగుబాటు విఫల తరవాత.

భారతీయ ముస్లిములకు సోవియట్ ముస్లింల హితవు

మాస్కో, జులై 19

రష్యాలోని ముస్లింల మఫీదాదాఖాన్, అబ్దుల్‌మజీద్ ఓగ్లీ, ముస్లిం కేంద్ర మండలి అధ్యక్షుడైన మఫ్తీ అబ్దుల్ రహమాన్ రసూలే గారలు భారతదేశ ముస్లింలకు మహాత్మా గాంధీ చేసిన సూచనల నంగీకరించి, దేశాన్ని సుభిక్షంగా చేసేటందుకు, స్వాతంత్ర్యాన్ని సాధించేటందుకు ఐక్యతకొరకు పాటుపడవలసిందిగా కోరుతూ ఒక హితవును చేశారు.

ఉదాహరణకు, రష్యాలో వివిధజాతులవారెందరో నివసిస్తున్నారనీ, వారంతా సోవియట్‌ప్రభుత్వంలో అంతర్లీనమైవుండికూడా, స్వేచ్ఛను అనుభవిస్తూ ఉండగలిగారనీ, పై ముస్లిం మతాధిపతులు తెలియజేశారు. సోవియట్‌ముస్లింలు మొదట తాము సోవియట్ పౌరులమనీ, తర్వాత ముస్లిములమనీ, భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

— మీజాన్‌పత్రిక, (తెలుగు) హైదరాబాద్

నూలుఅమ్మకంలోదొంగవ్యాపారం

అరికట్టాలని రాష్ట్రమంతటా ఆందోళన

గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల లోను చేనేత వస్త్ర పరిశ్రమకు కావలసిన నూలు, రంగులు, కెమికల్సు దొంగమార్కెటులో అమ్మబడుతున్నాయి. ప్రధానంగా సన్నసూలు మార్కెటునుండి అంతర్ధాన మైంది. ఇప్పటికే వేలకొలది మగ్గాలకు పని లేకుండా పోయింది. చేనేతకార్మికులు ముందు జీవనం గడిచేది యెలాగా యని ఆందోళన పడుతున్నారు. అనేక సభలద్వారా, తీర్మా నాలద్వారా తమ ఇబ్బందిని గురించి ప్రభు త్వానికి తెలియజేశారు. నూలు సప్లయిలేక పోవడంచేత దేశానికి కావలసిన అధిక వస్త్రో త్పత్తికి దెబ్బతగులు తున్నది. ప్రభుత్వం ఈదిగువ సూచనలను పాటిస్తే దొంగమార్కె ట్టును చాలవరకు అరికట్టగలము.

ప్రభుత్వమువారు ఫిబ్రవరి, మే, జూన్ నెలలలో నూలుసీలింగురేట్లనునిర్ణయించుతూ, నూలుధరను తగ్గించుతూ వచ్చినారు. మరియు సీలింగురేటు నిర్ణయించి నప్పటినుండి ఆరు మాసములలోగా ఆనూలును విడుదల చేసు కోవాలని ఏర్పాటుచేసినారు. కాని నూలు కై వెన్నుదారులు, ఫిబ్రవరి సీలింగునూలును, మే సీలింగు వచ్చేంతవరకు బయటపెట్టక దొంగ మార్కెటులో హెచ్చు ఖరీదులకు అమ్ముతున్నారు. మే సీలింగు వచ్చినతరువాత ఫిబ్రవరి సీలింగునూల్లు బయటపెట్టి, ఫిబ్రవరి సీలింగురేటు ప్రకారం అమ్ముతున్నారు; మే సీలింగునూలులేదు పొమ్మన్నారు. అలాగే జూన్ సీలింగువచ్చిన తరువాత మే సీలింగు నూలు బయటపెట్టి అమ్ముతూ, జూన్ సీలింగు నూలులేదు పొమ్మంటున్నారు. కొంతమందికి మాత్రం 10 పెట్టెలు మేసీలింగునూలు తీసు కొంటే, 1 పెట్టె జూన్ సీలింగునూలు యిస్తు న్నారు. ఇలాచేయడంచేత జూన్ సీలింగు నూలుతో ఉత్పత్తిచేసిన గుడ్డతోబాటు, మే సీలింగు నూలుతో ఉత్పత్తిచేసిన గుడ్డ గిట్టు బాటు కావడంలేదు. నూలు ఖరీదు హెచ్చు కావడంచేత జూన్ సీలింగునూలుతో నేసిన గుడ్డతోబాటు మార్కెటులో అమ్ముకునేం దుకుగాను, చేనేతకార్మికుడు తన మజూరీని తగ్గించుకోవలసివస్తుంది. లేదా వస్త్రవ్యాపారి న్యాయమైనలాభాన్ని తగ్గించుకొని వస్త్రమును అమ్మవలసివస్తుంది.

1. అందుచేతప్రభుత్వమువారుక్రొత్తసీలింగు రేట్లు నిర్ణయించినతరువాత వెనుకటి సీలింగు నూలు ఉన్నప్పటికిని, క్రొత్తసీలింగు ధర ప్రకారమే అమ్మవలెనని శాసించాలి. అంతే 6 నెలల గడువువరకు పాతసీలింగు ధర ప్రకారం అమ్ముకొనవచ్చుననే నియమాన్ని తొలగించివేయాలి క్రొత్తసీలింగు వచ్చేలోప లనే నూలును విడుదలచేసుకోవాలని ఉత్త రువు వంపాలి. ఇందువల్ల నూలు కై వెన్ను దారుడు, మిల్లుయజమానికూడ క్రొత్తసీలింగు వచ్చేలోపలనే నూలును విడుదల చేసుకొ నేందుకు తొందరపడతారు. అందుచేత దొంగమార్కెటు కొంతవరకు అరికట్టబడు తుంది. నూలుకరువు కూడ కొంతవరకు తగ్గుతుంది.

2. మిల్లువాడు, చిల్లరవర్తకునకు మధ్య ఇద్దరు లేక ముగ్గురు పెద్దవర్తకులు (మద్రా సులో ఒకరు, జిల్లాలో ఒకరు చొప్పున) ఏర్పడడంచేత 7½% లాభాన్ని అయిద్దరు పంచుకొనక అధికలాభాలకు ఆశపడి, దొంగ మార్కెటులో వారి యిష్టమువచ్చినట్లు లాభాలు వేసుకొని నూలును అమ్ముతున్నారు. అలాకాకుండా మిల్లువాడు, రిటైల్ డీలరుకు మధ్య ఒకే పెద్దవర్తకుని ఏర్పరచి (ప్రతి జిల్లా లోను) మిల్లునుండి నేరుగా ఈ పెద్దవర్తకు నికే అందజేయాలి. లేకున్న ప్రభుత్వము వారే జిల్లాలోని ముఖ్యకేంద్రములో ఒక నూలుడిపోను ఏర్పరచి గాని, నూలుసరఫరా సహకారసంఘాన్ని ఏర్పరచిగాని, ఈ సంస్థ లకు మిల్లునుండి నేరుగా నూలునుతెప్పించి, వాటినుండి రిటైల్ నూలువర్తకులకు, గ్రామ చేనేతపారిశ్రామిక సహకార సంఘాలకు నూలునుసప్లయిచేయించేందుకు పూనుకోవాలి. దీనితోపాటుమిల్లుయజమానులుకూడానూలును కంట్రోలుధరలకుఅమ్మేలా తగినచర్యలు తీసు కోవాలి. ఇలాచేస్తే దొంగమార్కెటు నిర్మూ లింపబడుతుంది.

3. ఏప్రాంతానికి ఏ నెంబరు నూళ్లు ఎంతెంతప్రతినెలకుకావలెనో ప్రభుత్వమువారు విచారించి, ఆయాప్రాంతాలకు ఆయానెంబరు నూళ్ళను కోటాపద్ధతిని ప్రతినెలా అంద జేయాలి. ఈవిధానం కూడ అమలుపరిస్తేగాని దొంగమార్కెటు నిర్మూలనం కాదు. ఈ విష యంలో సలహాలు యిచ్చేందుకు, తోడ్పడేం దుకు చేనేతపారిశ్రామిక కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

పారిశ్రామిక సంఘాలవారు, ఏప్రాంతంలో ఏ నెంబరు మగ్గాలు ఎన్నిఉన్నాయో లెక్కలు వ్రాసి, నెలకు ఎంతనూలు ఆప్రాంతానికి సప్లయి కావలసియున్నదో లెక్కలు తేల్చి, అంకెలతో సహా ప్రభుత్వాధికారుల యెదుట పెట్టాలి. బాపట్లతాలూకా చేనేత పారిశ్రామిక సంఘమువారు మగ్గాలలెక్క వ్రాయమని గ్రామ సంఘాలవారిని కోరుతూ ఒక కర పత్రంకూడ వేసినారు. అలాగే అన్నితాలూకా సంఘాలవారు వెంటనే పూనుకోవాలి. మరియు పై సూచనలను అమలు పరచమని కోరుతూ నూలు సప్లయి అయ్యేంతవరకు, గ్రామ, తాలూకా, చేనేత పారిశ్రామిక సంఘములు, మహాజర్లు, టెలిగ్రాములు, రాయబారములు మొదలైనవానిద్వారా నిరంతరం ఆందోళన చేయాలి. ఇలా చేస్తేనే నూలును పొంద గలుగుతాం.

— కస్తూరి కుటుంబరావు

★

ఇతర ప్రాంతాలలో

చేనేత పారిశ్రామికుల ఆందోళన నానా టికి హెచ్చుతూంది ఇంచుమించు రాష్ట్రమం తటా రేగుతూంది. బందరులో సుమారు 501 మగ్గాలు పనిచేస్తున్నాయి సుమారు 2,000 మంది కవి జీవనాధారాలు. దొంగవ్యాపారం పుణ్యమా అంటూ చాలమగ్గాలు ఆపివేయ బడ్డాయి. గత మాసం 26 వ తేదీన వర్తకు లందరికీ నూలు అందిందని తెలిసి, కార్మికులు అంగడికి వెళ్ళితే ఎవ్వరూ అమ్మలేదు. కమ స్తియన్ టాక్సు ఆఫీసరుతో చెప్పుకొంటే, విచారిస్తాను, వెళ్ళమన్నారు. కాని ఇంత వరకు ఫలితం ఏమీ కనబడలేదు.

బందరు తాలూకాలోనే, పోలవరం గ్రామంలో దొంగవ్యాపారుల పేరాస శృతి మించిపోతూంది. 10 పౌనుల నెం. 40 రు కట్ట ధర రు 20 ఉంటే, రు 25 లకు అమ్ము తున్నారు. నెం. 60 రు. 5 పౌనుల కట్ట రు 18 లు ధర ఉంటే, రు 30 లక్కూడా అమ్ముతున్నారు. ఈ ధరలకు కొనలేకపో తున్నారు పనివారు. దాని ఫలితంగా గ్రామం లోని 225 మగ్గాల్లో ఇంచుమించు సగం మూలపడ్డాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలులో నెం. 40, 20 ల నూలు దొరక్క చాలమంది కార్మికులు బాధపడుతున్నారు ప్రభుత్వం సీలింగురేట్లను నిర్ణయించినా, లాభం లేకపో తూంది. సీలింగురేటుకు సరుకు దొరికేలా చేయాలని, నూలు కోఆపరేటివ్ స్టోర్సు పెట్టు కోడానికి తోడ్పడాలని, మగ్గానికి నెలకు రెండు సీసాల కిరసనాయిలు సప్లయిచేయా లని, ప్రభుత్వాన్ని కోరుతూ అక్కడి పారిశ్రా మికులు ఆందోళన చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో చేనేత బట్ట, నూలు అమ్మకానికి ద్వారపూడి సంత ఒక ముఖ్యకేంద్రం. సుమారు నెలరోజులనుండి అక్కడివర్తకులు నూలు అమ్మకంలో దొంగ వ్యాపారంసాగిస్తున్నారు ప్రతివారం సంతలో రెండుమూడు వందల బేళ్ళు అవసరం ఉంటే, అయిదారుబేళ్ళుమాత్రమే తెచ్చి, అందులోనూ రెండు మూడు బేళ్ళు కంట్రోలు రేటు ప్రకా రం అమ్ముతున్నారు. మిగతాదంతా దొంగ వ్యాపారానికే వినియోగిస్తున్నారు. మండపేట, ఏడిద, దుళ్ళ గ్రామ చేనేత సంఘాలు కలిసి ఈ పరిస్థితి నెదుర్కొడానికి పూనుకొన్నాయి. సంతలో వాలంటీర్లను పెట్టి నూలు అమ్మకం సక్రమముగా సాగేలా చేయదలిచాయి. ఇందు వల్ల కొంతప్రయోజనము కనబడుతూంది. మునసబు కూడా తగుసహాయం చేస్తానని వాగ్దానం చేశారట.

విశాఖపట్టణంలోని వీరవల్లి తాలూకా సుమారు 201 నూలుబేళ్ళను బట్టగా తయారు చేస్తుంది. ఇలాంటి తాలూకాలో సరిగా నూలు సప్లయి కాకపోవడంవల్ల, మగ్గాలన్నీ మూల బడ్డాయి. దొంగమార్కెట్టు ధరలు వీరకార్మి కులకు ఎక్కడా అందుబాటులో లేవు.

ఇంచుమించు రాష్ట్రమంతటా వ్యాపించిఉన్న ఈ ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలి. సీలింగురేట్లు అమలుజరిగేలా అన్ని ప్రాంతా ల్లోను కట్టుదిట్టాలు చేయాలి. కోఆపరేటివ్ స్టోర్సు స్థాపించి వాటిద్వారా చేనేతపనివారికి నూలు సప్లయి చేయించాలి.

బాలబాలికలకు

గుంటూరుజిల్లాలో ఉప్పుగుండూరు అనే గ్రామం ఉంది. ఆ వూళ్ళో బాల సంఘం వుంది. కాని అందులో బాలికలను చేర్పించలేదు. పల్లెకోన బాలసంఘశ్యాంపులో శిక్షణపొంది వచ్చాక ఉప్పుగుండూరు బాలసంఘ ఆర్గనైజరు. అతడు ఉత్సాహంతో పనిచేయ మొదలెట్టాడు.

మొదట సల్గురు బాలికలకు లంబాడీడ్యాన్సు నేర్పాడు. క్రమంగా బాలికలు రావడం ప్రారంభించారు. 10 రోజులలో 30 మంది బాలికలు బాలికాసంఘంలో చేరారు. తర్వాత 40 మందివరకు సంఖ్య పెరిగింది. లంబాడీడ్యాన్సు - తిందాబాద్ - బాల నాట్యం - భరతనాట్యం - జడకోలాటవినయం - మొదలైనవి నేర్చుకొన్నారు. దీని వసలి పెట్టడం ఆలస్యం - బాలికలందరూ గుమిగూడతారు. అక్కడక్కడ పెద్దలు, తమ తమ వీధులలోని పిల్లల్ని పిలిపించి ఈ పాటలు, ఆటలు ప్రదర్శించమని కోరు తున్నారు. అవిచూచి పిల్లల్ని అభినందిస్తున్నారు.

ఇదివరకు ఏ సంఘంలేకుండావున్న బాలికలకు ఇలా సంఘంపెట్టినందుకు సంతోషించాలిసిందే. కాని బాలబాలికలు ఒకే సంఘంలో కలిసివుండాలి. రెండుసంఘా లెందుకు? అనవసరం. ఈ విషయం పెద్దలకుచెప్పి ఒప్పించి బాలబాలికలకు ఒకే సంఘం పెట్టాలి.

అమృతలూరు బాలసంఘం ఒకటిన్నర సంవత్సరాలనుండి బాగా పనిచేస్తున్న సంఘాలలో ఒకటి. అమృతలూరు బాలికల 'లంబాడీ నృత్యం' మనరాష్ట్రం అంతా పేరుమ్రోగింది. ఈ గ్రామ బాలసంఘం బోర్డుస్కూలులో పిల్లల చదువు విషయం బాగా శ్రద్ధతీసుకొంటున్నది. బాగా మార్కులువచ్చినవారికి బహుమతులు ఈయాలని నిశ్చయించింది.

బాలసంఘంలో ప్రతివారూ ఆటపాటల్లోనేగాక, చదువు విషయంలో కూడా అందరికీ ఆదర్శప్రాయంగా వుండాలి.

బెంగాల్ కరువునిధికి బాలసంఘాలు తమ శక్తికొలది పనిచేస్తున్నాయి. వేషాలువేసి, జోలెకట్టుకొని, కటకెగుండెలను పైతం కరిగించేటట్లుపాటలుపాడి డబ్బులు వసూలుచేస్తున్నారు.

నూతక్కి అనే గ్రామంలో ఇద్దరు బాలురు మానెడువడ్లు, 3 తవ్వల మొక్కజొన్నలు, కొద్దిగా బియ్యం వసూలు చేశారు. పాటలుపాడుకుంటూ కరువు నిధికి వసూలుచేస్తున్న వీరినిచూచి, మరికొంతమంది కుర్రవాళ్లు కలిశారు. వాళ్ల మరికొన్ని వడ్లు, జొన్నలు, డబ్బులు వసూలుచేశారు. ఇలా కొన్నాళ్ల రోజూ ఇదే కార్యక్రమంతో పనిచేశారు. చివరకు ఒకబస్తా వడ్లు, 16 మానికల మొక్కజొన్నలు, తవ్వెడుకందులు, రు. 2-12-9 డబ్బు వసూలుచేశారు.

ఇలాగే అనేక గ్రామాలలో బాలసంఘాలు పనిచేస్తున్నాయి.

కాటూరు బాలసంఘ ఆర్గనైజరు కాటూరు, బాహుబలేంద్రుగూడెంలలో తిరిగి బియ్యం, వడ్లు, బట్టలు, నూలు, గుండీలు, పిన్నీసులు వసూలుచేశారు. ఇలాగే ప్రొద్దుటూరు, ఆముదాలపల్లె, కొయ్యగూరపాడు, ఉప్పుగుండూరు గ్రామాలలో ధాన్యం, బియ్యం, డబ్బులు వసూలుచేశారు. కొత్తపల్లి బాలసంఘం సూర్యగ్రహణం రోజున డబ్బు వసూలుచేశారు.

ఇలా బెంగాలులో కరువుకాటకాలకు గురియై దిక్కులేకుండా పోతున్న తమ సోదరీసోదరులను కాపాడుకోడానికి మీ బాలసంఘాలు చేస్తున్నపనికి సంతోషించని వాళ్లెవరు?

— దొర్దమ్మ

తుంగభద్రా ప్రాజెక్టు

— వావిలాల గోపాలకృష్ణయ్య

ఆంధ్రులంతా ఎదురుచూస్తున్న తుంగ భద్రా ప్రాజెక్టు రూపందాలుస్తున్నది. మద్రాసు, నైజాం, మైసూరు ప్రభుత్వాలు పరస్పరం అంగీకరించినవి మైసూరు, నైజాం, బ్రిటిషు ఆంధ్రుల కలయిక కవకాశం లభించింది.

ఈ ప్రాజెక్టుకై 80 సంవత్సరములక్రితం ప్రారంభమై, 1908 నుండి తీవ్రంగా ఆందోళన కొనసాగింది. ఎన్నో ప్రయత్నాలు, రాయ బారాలు జరిగినవి. తుంగభద్ర ప్రాజెక్టు పేరు వినబడగనే, అదినిజంగావచ్చినట్లేతలచేవారం. ఈనాటికి నైజాం, మైసూరు మద్రాసు ప్రభుత్వాలు అంగీకరించినవని, 1945 లో పని ప్రారంభిస్తా రని, 8 సంవత్సరములలో పని పూర్తి అవు తుందని, 6 సం॥ లకు నీరు లభిస్తుందని, 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతవని, ప్రస్తుతం మద్రాసు రాజధానిలో 4 లక్షలు, నైజాంలో 4 లక్షలు, ఎకరాలు సాగు అవుత వని, ప్రకటించారు. 1943 నవంబరు 7 న బళ్ళారిలో మైసూరు పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ. యం. ఇమాంగారన్నట్లు మద్రాసు, నైజాం, మైసూరు ప్రభుత్వాలు పరస్పరంగా ఆధారపడి పనిచేస్తే, అందరు కలసి లాభం పొందుతారు. తుంగభద్రక్రింద 5 లేక 6 లక్షల యకరాలు సాగుఅవుతుందని, 60లక్షలబస్తాల ధాన్యంపండుతుందని, కూడా అంచనావేశారు. నేటికి అట్టి పరస్పర అంగీకారం కుదిరింది. దీనితోపాటుహైడ్రో ఎలక్ట్రిక్ స్కీముసుకూడా నిర్మించి, రాయలసీమనుపరిశ్రమాభివృద్ధిచేస్తా రనితెలుస్తున్నది. మైసూరుసంస్థానంవారు ఈ నీటిసంపకంవిషయమైఅంగీకరించారు. తుంగా నదిపై శివమొగవద్ద కొన్ని లక్షల రూపాయలు ఖర్చుచేసి డాము కట్టి, కొన్నివేల ఎకరాల భూమిని సాగుచేస్తామన్నారు.

తుంగభద్రానదికి, బళ్లారిజిల్లా హొస్పేట రైలుస్టేషనుకు, 3 మైళ్ళ దూరాన మల్లాపురం వద్ద ఆనకట్ట కట్టి రిజర్వాయరు నిర్మిస్తారు. నదిపై 130 అడుగుల ఎత్తుగా ప్రాజెక్టు కట్టబడుతుంది; 151 చదరపు మైళ్ళలో 1206380 ఘనపు టడుగుల నీరు నిలుస్తుంది. మద్రాసు రాష్ట్రంలో 209 మైళ్ళ పొడవు, నైజాంలో 116¼ మైళ్ళపొడవు గల కాల్వలు నిర్మించబడుతవి.

మద్రాసు, నైజాం ప్రభుత్వాలు ఖర్చును సమంగా భరిస్తారు. సిబ్బంది పరస్పరంగా పనిచేస్తుంది. మద్రాసు రాజధానిలో, బళ్ళారి జిల్లాలోని ఆదోని తాలూకాలో 120 గ్రామాలు, ఆలూరు తాలూకాలోని 65 గ్రామాలు, బళ్ళారి తాలూకాలో 93 గ్రామాలు, హొస్పేట తాలూకాలో 82 గ్రామాలు, సిరిగుప్ప తాలూకాలో 95 గ్రామాలు, అనంత పురం జిల్లా గుత్తితాలూకాలో 70 గ్రామాలు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ తాలూకాలో 30 గ్రామాలు, కర్నూలు తాలూకాలో 53 గ్రామాలు - ఈ ప్రాజెక్టుక్రిందకి వస్తవని 9-4-37 రివిన్యూ జి. ఓ. నెం. 768 లో చెప్పబడింది. కాని, ఇంకాఅధికంగానే సాగు అవుతుంది. 1937 నం॥లోకోయంబత్తూరువ్యవ సాయ రసాయన శాస్త్రజ్ఞుడు బళ్లారిజిల్లాలో 78,4000; అనంతపురం జిల్లాలో 28200 లు, కర్నూలు జిల్లాలో 128200 లు మొత్తం 10,72,500 ఎకరాల భూమి సాగుఅవుతుందని చెప్పాడు. ఇంత సాగు అయినా కాకపోయినా, మొత్తం ప్రాజెక్టుక్రింద ప్రస్తుతం 8 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. అన్ని సౌకర్యా లను ఉపయోగించుకొంటే, 20 లక్షల యక రాలు సాగు అయ్యే అవకాశం ఉన్నదని ప్రభుత్వమే అంచనా వేసింది. 1937 లో ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం మద్రాసు రాజధానిలో ప్రస్తుతం 10,72,500 ఎకరాలు సాగుగాకపోయినా, మొత్తం ప్రాజెక్టుక్రింద ప్రస్తుతం 8 లక్షల ఎకరాలు సాగుఅవుతుంది.

నైజాంలో రాయచూరు, మహబూబ్‌నగర్ జిల్లాలలో 4 లక్షల ఎకరాలు ప్రస్తుతం సాగు అవుతుంది. తుంగప్రాజెక్టువల్ల మైసూరులో శివమొగ్గ ప్రాంతంలో కొన్నివేల ఎకరాలు సాగు అవుతుంది ఆంధ్ర, కర్నాటకప్రాం తాలు ఈ ప్రాజెక్టు మూలంగా అన్యోన్యతను పెంపొందించుకునే అవకాశం, అవసరం యేర్పడ్డది. నిరంతరం కరువుకు ఆలవాల మయ్యే రాయచూరు, రాయలసీమలు, కొంత కర్నాటక ప్రాంతం సస్యశ్యామల లవుతవి, ఒకే ఆర్థిక కారణంవల్ల నైజాంలోని, బ్రిటిషు ఇండియాలోని, మైసూరులోని ఆంధ్రజాతి సమానస్థాయిలో నూతనాభివృద్ధిని నాగరిక తను పొందుతుంది.

అయితే, ఇల్లు అలకగనే పండుగకానే రదు, అర్థంకులు తీరినవని, ప్రభుత్వం తనం తట తానే ప్రాజెక్టులను నిర్మిస్తుందని చూస్తుంటే ప్రయోజనంలేదు. ఆటంకాలు లేని ప్రాజెక్టులు ఎన్ని మూలపడి ఉండ లేదు? ప్రజాబలం, ప్రజావాంఛ ప్రస్ఫుట పరచకపోతే, ఇంతవరకు వచ్చికూడా ఇదీ అంతే అవుతుంది. అందుచే బ్రిటిషు ఇండియా లోని ఉత్తర-పశ్చిమ ఆంధ్రులు; మైసూరు, నైజాం సంస్థానాలలోని ఆంధ్రులు తమప్రక్క నున్న కర్నాటక సోదరుల సానుభూతి సహ కారంతో వెంటనే తీవ్రతరమైన ఆందో ళనను కొనసాగించాలి. ఆంధ్రజాతి ఐక్య కంఠంతో, ఏకైకవా చను వెల్లడించాలి. వెంటనే పని ప్రారంభించేటట్టు చూడాలి. 1945 ఎండా కాలంలో పని ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపినా, ఈలోగా చేయవలసిన పని ఎంతో ఉంది. ప్రాజెక్టు పనికి ఆయా ప్రభుత్వాలు వెంటనే పూనుకొనేటందుకు ఆంధ్రప్రజానీకం ఆందోళన చేయాలి.

కర్నాటక మైత్రితో ఆంధ్రు లందరు ఐక్యమై, భగీరథుడు అనేక శ్రమలు పడిన గంగను ప్రపంచమునకు తెచ్చినట్లు మనం కూడా కరువు సీమలలోనికి నీటిని ప్రవహింప జేసి, పంటలు పండించి, ఆనందం పొంద వలెను. నీటితో సస్యశ్యామలనుచేసి, విద్యు చ్ఛక్తితో పారిశ్రామికాభ్యున్నతి కలిగించి, రాయలసీమను రత్నాలసీమ యనిపించవలె. ఆర్థికస్థాయి అధికంగా కలిగినప్పుడే విజ్ఞాన స్థాయికూడా అభివృద్ధి కాగలదు. రాయల సీమను సంపన్నంచేసి, ఆంధ్రజాతిని నూతన చైతన్యం సవరికాపనంతో, అభ్యున్నతి పర చండి. నైజాంలో, సీమయొక్క నాగరికత నభివృద్ధి చేయండి. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర ప్రజాస్వామికాన్ని నిర్మించండి.

ప్రతిష్టంభన తొలగించాలి

చైనా కమ్యూనిస్టు నాయకుని సందేశం

"రెండేండ్ల తర్వాత, అనారోగ్య కారణంచేత గాంధీజీని విడుదలచేశారు. గత రెండేండ్లుగా గాంధీజీని విముక్తం చేయాలని ఇండియా కోరుతూ వచ్చింది, ఆ కోర్కెను ప్రపంచంముందు పెట్టింది. గాంధీజీ త్వరలో ఆరోగ్యాన్ని కోలుకొంటాడని ఆశిస్తున్నాం."

అంటూ చైనా కమ్యూనిస్టు నాయకుడు మా-చి-యంగ్ జులై 7 వ తేదీన యూనాన్ (పశ్చిమోత్తర చైనా - కమ్యూనిస్టుల ఆధీన లోవున్న ప్రదేశానికి ముఖ్యపట్టణం) లో ప్రకటించాడు. ఆయనఇంకా ఇలా అన్నాడు.

"ఇండియాలో సైనికపరిస్థితి బాగుపడిన మాట నిజమే. కాని భారతదేశం స్వాతం త్రం పొందాలంటే, జపానువాళ్ళను ఇంకా వెనక్కి తరమాలి; ఫేసిస్టులపై దెబ్బ గొట్టాలి; భారతదేశప్రజలు హృదయపూర్వ కంగా యుద్ధంలో పాల్గొనేటట్లు చేయాలి; భారతీయులకు ఆయుధాలివ్వాలి.

"గాంధీజీ విడుదల భారతదేశంలో [illegible] నూతనాధ్యాయాన్ని ప్రారంభించాలని [illegible] న్నాము. భారతదేశ ప్రతిష్టంభనను [illegible] చేయాలి. అలా తగ్గించేయాలంటే, [illegible] దేశంలో జాతీయైక్యతను నిర్మించాలి. [illegible] త్వరలో ఆరోగ్యాన్ని పడసి, జాతీయ [illegible] మార్గాన భారతదేశాన్ని నడుపుతాడని [illegible] విశ్వసించుతున్నాం.

"బ్రిటిషు ప్రభుత్వ కర్తవ్యం [illegible] కొకటి వుంది. పాసిస్టు వ్యతిరేక మహా [illegible] కుడైన నెహ్రూలాంటి నాయకులను [illegible] పెట్టి ప్రతిష్టంభనను అంతమొందిం[illegible] రెండేండ్ల ప్రతిష్టంభన ఎవరికిగాని ఎట్టిమే[illegible] గాని చేకూర్చి యుండలేదు. పైగా మరిం[illegible] విస్తృతాయరకు దారితీసింది. ఎట్టి పరిస్థి[illegible] లలోనైనా సరే ఈ ప్రతిష్టంభనను [illegible] ఇంకా కొనసాగించనీయకూడదు."

— "ఎల్లైవ్ డేలుమ్యావ్" - న్యూయార్క్

★

ఎయిడెడ్ ఉపాధ్యాయ సోదరులకు ఒక మనవి

ఉపాధ్యాయవృత్తి అన్ని వృత్తులలోను మహోత్కృష్టమైంది. భావిపౌరుల జీవితాల్ని సరిదిద్దే మహత్తరమైనబాధ్యత వారిది. అటు వంటి ఉపాధ్యాయపదవి, అందులోను ఎయి డెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయపదవి, ఉన్నంత నీచస్థితిలో ఏ యితరపదవీ లేదు.

ఈ మధ్య మద్రాసు ప్రభుత్వంవారు ఉపాధ్యాయులను ఇన్‌ఫీరియర్ (జవా నుల, సర్వీసులోనుంచి సుపీరియర్ (ఆఫీ సర్ల) సర్వీసులోనికి మార్చారు. కాని ఉపాధ్యాయుని జీవితం మాత్రం మార లేదు. వస్తువులధరలు యెన్నోరెట్లు పెరి గిపోయినా, జీతం మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండావుంది. కరువుభత్యం మాత్రం కళ్ళనీళ్లు తుడవడానికి 3 రూ. లు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమని చెప్పనక్కరలేదు.

ఇది జీతంకాదనీ, సహాయమేననీ, దీనికి మరింతచేర్చి, మానేజర్లు ఉపాధ్యాయులకు ఇవ్వడం ప్రభుత్వోద్దేశమనీ, కొందరంటు న్నారు కాని అసహాయంలో మానేజర్లు తీసి కోకుండావుంటే, వేరేఇచ్చినంత భాగ్యం! ప్రభుత్వం ఉపాధ్యాయునికిచ్చేపెక్కులు 14 రూపాయలు. ఇందులో 15% మానేజర్లు తీసుకోవచ్చునని ప్రభుత్వం ఆమోదించింది. పోతే రు 11-14-5 లు ఉపాధ్యాయునికి మిగులుతుంది. ప్రభుత్వం యిచ్చిన ఈ అవ కాశాన్ని వినియోగించుకుని కొందరు మానేజర్లు ఉపాధ్యాయులవద్ద ఇంకాకమీషన్ తీస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలాదారుణం. మానేజర్లు ఉపాధ్యాయుల జీతాల్లో యిలా కొరుక్కుతినడానికి మరొకకారణం కూడా వుంది. అదేమిటంటే ప్రభుత్వం గ్రాంటు లను 3 నెలల కొకసారి పంపడం. ఈ పద్ధతివల్ల మూడు నెల్లవరకు జీవ ఉపాధ్యాయుడు జీతపురాళ్ళకోసం [illegible] కిందలేక నెలపూర్తి అయ్యేసరికి మానేజరు దగ్గరకు వెళ్ళి చెయ్యిచాపుతాడు. దానితో బేరాలు మొదలౌతాయి. ఆకలిమంట [illegible] ఏ 10, 11 రూపాయలకో ఉపాధ్యాయుడు తృప్తిపడతాడు. ఇది మామూలుగా జరుగు తున్న తంతు.

ఆకలిబాధతో అలమటించే ఉపాధ్యా యుడు పిల్లలకు చదువు యెలా చెప్పగల్గు తాడు? అప్పులవాళ్ళ అదలింపులకే, మతి చెడిన ఉపాధ్యాయుడు "టీచింగ్ మెథడ్స్" యేం వుపయోగించగలుగుతాడు? ఈ స్థితిలో ప్రాథమికవిద్య రోజురోజుకి క్షీణించి పోతోం దంటే ఆశ్చర్యమేమీలేదు. ప్రభుత్వం వెంటనే యీ క్రింది సదుపాయాలు చేస్తేగాని ప్రాథ మిక విద్య మళ్ళీ కోలుకోవడం దుర్లభం.

1. గ్రాంటుస్కూళ్ళ టీచర్ల జీతాల్ని వృద్ధి చెయ్యాలి. "15%" పద్ధతి రద్దుచెయ్యాలి. అది మానేజర్లకు ప్రత్యేకంగా యివ్వాలి.

2. కరువుభత్యం కనీసం రు 10 లు ఐనా యివ్వాలి.

3. ఏ నెలగ్రాంట్లు ఆ నెలాఖరకే పంపాలి.

ఈ మార్పు వెంటనే జరుగకపోతే బీద ఉపాధ్యాయుని సంసారం యీ కరువు రోజు లలో గడచేరడం కష్టం! "అడగనిదే అమ్మైనా అన్నం పెట్ట" దన్నట్టు మనమంతా ఊరూరా ఉపాధ్యాయ సంఘాలు స్థాపించి తీవ్రమైన ఆందోళన చెయ్యాలి. అప్పుడే మనకోర్కెలు పూర్తిగా నెరవేరుతాయి! వెంటనే కార్యాచరణకు పూనుకొమ్మని నా మనవి.

★ రైతు వార్తలు

గ్రామ సౌభాగ్యానికి రైతువర్కర్ల తోడ్పాటు

కృష్ణాజిల్లాలో వెలగోరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పశువుల కాపర్లు ప్రతిరోజు పశువుల్ని కొంతసేపు ఒక చోట నిలబెట్టి, వాటి ఎరువును పోగుబెట్టి, దాన్ని అమ్ముకొంటూ జీవిస్తారు. రైతులు వారికిచ్చే జీతంకంటె యీ విధంగా సంపాదించుకొనే సంపాదన ఎక్కువ. రైతులు కూడా ప్రత్యేకంగా వారి వారి పశువుల పెంటను తెప్పించుకొని కూడబెట్టుకుంటారు.

ఈ యెరువు గ్రామ పంచాయితీకి సంబంధించిన భూమిలోనిది. కాబట్టి, బోర్డు ప్రెసిడెంటు యెరువునంతటినీ వేలంవేసి, పంచాయితీకి కొంతధనం సంపాదించాలని అభిప్రాయపడ్డారు. కాని, గ్రామస్థులంతా అట్టి పద్ధతి బీదల జీవనంపై దెబ్బకొడుతుంది కాబట్టి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిందని కోరారు. రైతులకు - కంట్రాక్టర్లకు సంఘర్షణలుకూడా రావచ్చునన్నారు. కాని లాభం లేకపోయింది. పంచాయితీబోర్డు ప్రెసిడెంటు పై విధంగా ప్రకటించగానే, పశువుల కాపర్లు పశువుల్ని తోలట మానుకున్నారు. రైతుల్లో అసంతృప్తి కలిగింది.

వెంటనే రైతుసంఘవర్కర్లు వేలం రోజున బోర్డు ప్రెసిడెంటువద్దకువెళ్ళి, తన ఉత్తరువును ఉపసంహరించుకోవలసిందని కోరారు. అతడు తాత్కాలికంగా వేలం ఆపు చేశారు. ఆ తర్వాత గ్రామ రైతుసంఘ కార్యనిర్వాహకసభ్యులు సమావేశమై, వేలం ప్రయత్నమునుండి ప్రెసిడెంటు పూర్తిగా విరమించుకొనేటట్లు కోరడానికి ఒక రాయబారసంఘాన్ని నియమించింది. వారు నిజ పరిస్థితుల్ని గురించి పంచాయితీబోర్డు అధ్యక్షునితో చర్చించి, చివరకు వేలం ప్రయత్నం మండి విరమించుకొనేటట్లు చేయగలిగారు.

ఇట్టి సమస్యలపై గ్రామ రైతుసంఘం గ్రామస్థులందరికీ సరియైనమార్గం చూపుతూ, పక్షాలు - కొట్లాటలు మొదలైనవి జరుగకుండా చూస్తున్నందున సుమారు 150మంది వరకూ రైతుసంఘంలో సభ్యులుగా చేరారు.

కూలీ-రైతు సామరస్యం

రాజమండ్రి తాలూకా కోలమూరు గ్రామములో యీమధ్య రైతులకు-కూలీలకు మధ్య కూలిరేట్లను గురించి తగాదా వచ్చింది. ఈ గ్రామం వర్షాధారంవల్లనే సాగుచేయబడు మెట్టప్రాంతం కావడంచేత రైతాంగంకూడా దుస్థితిలోనే వుంది. కూలీలకు రైతులుయిచ్చే రేటు (0-6-0) చాలదనీ, రేటును ఎక్కువ చేయవలసిందనీ, కోరగా రైతులు నిరాకరించారు. కూలీలు సమ్మెచేశారు. కూలీలు తమ చేలగట్లమీదుగా నడవకుండాచేసి, వారి పశువుల్ని దొడ్డికిపెట్ట ప్రయత్నించారు. ఈ తగవుసంగతి జిల్లా రైతుసంఘ కార్యనిర్వాహకులకు తెలిసి, తగవును పరిష్కారం చేయడానికి ఆగ్రామం వెళ్ళారు. రైతుల్ని, కూలీలను సమావేశపరచి, స్పర్థలవల్లకలిగే నష్టాన్ని గురించి ఉదాహరణ పూర్వకంగా తెలియజేసి, అధికాహారోత్పత్తికి గ్రామైక్యత ఎంత అవసరమో నచ్చచెప్పారు. చివరకు ఉభయులు రాజీకివచ్చారు. కనీసవుకూలి స్త్రీకి 0-5-0, పురుషునికి 0-8-0 యిచ్చేటట్లు రైతులంగీకరించారు. రైతుసంఘంలో విరివిగా సభ్యులచేరుతున్నారు. ఊరిలోని పెద్దరైతులు గ్రామోద్యోగులు, కూడా సహాయంచేశారు.

*

జమీందారుపై రైతుల విజయం

గొల్లప్రోలు 'భీ' ఎస్టేటు (తూర్పుగోదావరి)లో భూములన్నీ వర్షాధారంవల్లనే సాగు చేయబడుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం సర్వే జరిగినప్పుడు ఎస్టేటు అధికారులు మెరక, పల్లం అని రెండు విభాగాలుచేసి, పన్ను వసూలు చేసుకుంటున్నారు. ఈమధ్య కొన్ని మెరకభూములు వర్షాధారంవల్ల పల్లపు సాగుచేయబడుతున్నాయి. అట్టి భూములకు ఎస్టేటువారు ప్రత్యేకంగా ఎట్టి నీటిసౌకర్యాలు కలుగజేయక పోయినప్పటికీ, రైతులపై నీటి తీరువా వసూలుచేయ సమకట్టారు. వెంటనే తాలూకా రైతుసంఘం పూనుకొని రైతులు పన్నుమాత్రమే చెల్లించి, తీరువా చెల్లించకుండా వుండేలా చేసింది. జమీందారు నీటితీరువాను సివిల్‌కోర్టుద్వారా రాబట్టుకొంటాననీ, ఈలోగా జప్తుఖర్చులుకూడా పన్ను తోపాటు చెల్లించవలసిందనీ, నోటీసు జారీచేశారు. రైతులు, నీటి తీరువాఅక్రమమైనప్పుడుజప్తుకూడాఅక్రమమే కాబట్టి జప్తుఖర్చులు చెల్లించ నిరాకరించారు. ఇందుపై జమీందారు అన్నందేవర పట్టాభి రామయ్య వగైరా 9గురు రైతులపై జప్తు నిరాకరించారని కేసుపెట్టారు. అది పిఠాపురం సబ్‌మేజిస్ట్రేటుకోర్టులో విచారణ జరిగి, జులై నెల 3వ వారంలో కొట్టివేయబడింది. రైతులు రైతుసంఘాలలో చేరడంవల్ల కలిగే ఉపయోగాన్ని చక్కగా తెలుసుకున్నారు.

★

భువనగిరి తాలూకాలో లెవీ ధాన్యపు వసూళ్లు

నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకాలో నైజాం ప్రభుత్వోద్యోగులు రైతులవద్దవసూలు చేసే తెల్ల జొన్నలకు, పచ్చజొన్నలకు, కిచిడీ పెంటాలకు, పాలసన్నలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తగ్గించి యివ్వడం పరిపాటయింది. ఈవిషయాన్ని గురించి జిల్లా ఆంధ్రమహాసభాధ్యక్షులైన ఆరుట్ల లక్ష్మినరసింహారెడ్డిగారు, కార్యదర్శి రామచంద్రారెడ్డిగారు, స్థానికాధికారులకు తెలియజేశారు. జిల్లా అధికారి భువనగిరిలో మకాంచేసినప్పుడు, 300 మంది రైతుల సంతకాలతో తమకు గోదాము ఏజంటు ఏవిధంగా ధరలు తగ్గించి సొమ్ము యిస్తున్నాడో వివరంగా తెలియజేశారు. జిల్లా అధికారి గోదామును తనిఖీ చేయడానికి స్థానికాధికారులతో వచ్చినప్పుడు ఆంధ్రమహాసభ కార్యకర్తలు అక్కడ లేకపోవడంచూచి, ఏజంటు జిల్లా అధికారికి కర్తీబియ్యం చూపి భువనగిరి తాలూకా బియ్యం అంతా యీదేవిధంగా ఉన్నాయనీ, అందువల్ల ధరలు తగ్గించియివ్వవలసి వస్తోందనీ, ఋజూయించారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు యీమోసాన్ని వెల్లడిచేయుటకు నిశ్చయించుకున్నారు. భువనగిరియందలి ప్రభుత్వదుకాణములలోదొరుకువరకునుజిల్లా అధికారికిచూపి, గోదాము ఏజంటు చేసే మోసాన్ని బట్టబయలు చేయుచున్నారు.

భారతదేశంలో ప్రతిష్టంభనను అంతంజేయండి!

ప్రభుత్వానికి బ్రిటిష్ వైమానికుల హెచ్చరిక

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ పత్రికఅయిన "డెయిలీ వర్కర్"ద్వారా 41 మంది బ్రిటిష్ వైమానికులు తమ ప్రభుత్వాన్ని యీ క్రిందివిధంగా హెచ్చరిస్తున్నారు:

"భారతదేశంలో జాతీయ ప్రభుత్వస్థాపనకు గాంధీగారు యిటీవల కొన్ని ప్రతిపాదనలు గావించారు. వాటిని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరిస్తే, భారతదేశం యితర మిత్రరాజ్య ప్రజలతోబాటు నిజమైన యుద్ధకృషికి తోడ్పడగలదు. లక్షలాది భారతీయులు అందుకై సమీకరించబడతారు. కాని, ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను నిరాకరిస్తోంది. ఇందుకు మేమెంతైనా విచారిస్తున్నాం....

"ఇప్పటికే భారతీయులు కరువువల్ల అనేక యమయాతనలు పడ్డారు. అష్టికష్టాల్ని యీ విచారం ఎరిగి వెన్నంటి తరుముతోంది. ప్రజాస్వామికవ్యంగల ప్రభుత్వమే ఇండియాలో స్థాపించబడియుంటే, పరిస్థితులు యిలా వుండేవికావు. జపాన్‌ఫాసిజాన్ని నాశనం చేయటంలో యిదొక పెద్ద అడ్డంకిగా ఉందని యుద్ధరంగంలో నిలబడిపోరాడే మేము దృఢంగా నమ్ముతున్నాం."

★

గతమాసం 31వ తేదీ రాత్రి గాంధీజీని దర్శించడానికి 15 గురు సైనికులు అనుకోని తలంపుగా ఆశ్రమానికి వచ్చారు. గాంధీజీని తాము స్వయంగా చూడాలని పట్టుపట్టారు. అందులో కొందరు గాంధీజీతో కరస్పర్శచేయాలనే ఉద్దేశం వెలిబుచ్చారు. ఇందుకాయన అంగీకరించారు. మిగతావారు భారతదేశ సాంప్రదాయం ప్రకారం నమస్కరించారు.

సైనికులు సెలవుతీసుకుని వెళ్లేముందు, తాము ప్రజాస్వామ్య పరిపాలనకొరకు పోరాడుతూన్నట్లు విశ్వసిస్తున్నామనీ, యుద్ధానంతరం భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనీ, పలికారు.

సామ్రాజ్యవాదుల ఉద్దేశాలు ఎలావున్నా, సాధారణ బ్రిటిష్‌పౌరులు భారతీయుల సహకారాన్ని వాంఛిస్తున్నారనడానికి యీ రెండు ఉదాహరణలు చాలు.

అధికాహారోత్పత్తికి జమీందారు ఆటంకాలు

అనకాపల్లి తాలూకాలో చెముడు ఎస్టేటు వారికి చెందిన 1000 ఎకరాల భూమి ఆవ కాలువక్రింద సాగు అగుచున్నది. ఈభూమి గవరపకాపల్లి — సిరసపల్లి — తోటాడ - నారాయుడుపాలెం గ్రామాలకు చెందినది. ఈ కాలువకు నీరు శారదానదినుండి వస్తుంది.

పై 1000 ఎకరాలలోనూవరి (ముఖ్యపంట) 15 వేల బస్తాలు, దాళవా (రెండవ పంట) 10 వేల బస్తాలు, పండుట కవకాశంఉంది. అనగా రెండు పంటలూ కలసి 2 వేల బస్తాలు పండుతాయి.

అయితే, శారదానదికినీ - కాలువకునూ మధ్య కొంత భూమిఉంది. కాలువ లాకులు మూసిన పక్షంలో, నీరు పొంగి ఆభూమి మునిగిపోతుంది. ఇందులో 15 ఎకరాల భూమి చెముడు ఎస్టేటువారు సుమారు 8 సంవత్సరాలక్రితం రైతులకు అమ్మివేశారు. ఆభూమి సాగుకోసం, ఆరైతులు కాలువ లాకులను కట్టకుండా నీటిని విడచిపెట్టుచున్నారు. అందుచేత కాలువక్రింద సాగయ్యేభూమిలో దాళవా పంట పూర్తిగా నష్టపడుతోంది. ప్రధానపంట కూడ నీరు సర్దుబాటు లేక, కొంత నష్టపడుతోంది. దిగువ పట్టీలో పంట నష్టం స్పష్టపరచబడింది:

ఈ 15 ఎకరాల పంటవలన నష్టం

1000 ఎకరాల దాళవా		10000 బ॥
,,	ముఖ్యపంట	2000 బ॥
మొత్తం కలుగుతున్న నష్టం		12000 బ॥

అదలాయుండగా గత సంవత్సరం ఎస్టేటువారు. 15 ఎకరాలకుతోడు అధికాహారోత్పత్తియను పాకుతో మరి 60 ఎకరాల సాగుకు అమ్మారు. ఈ అదనపు భూమిలో వచ్చేపంట చూద్దాం.

15+60 = మొత్తం 75 ఎకరములలో

ముఖ్యపంట.	750 బ॥
దాళవాపంట	600 బ॥
మొత్తంపంట.	1350 బ॥

ఎస్టేటువారు యీ 75-ఎకరాలలోనూ, రెండవ పంటకుమాత్రం హక్కు యిచ్చేయెడల ఆ కాలువక్రింద సాగయ్యే 1000 యెకరములకు నీటిసప్లయికి ఆటంకంకలుగదు. రెండవపంటకుపయోగించేలా నీటిని నిలువచేసుకోవచ్చు - ఆ పక్షంలో మొత్తం పండే పంట చూద్దాం.

1000 ఎకరాలలోమొదటిపంట	15000 బ॥
,, రెండవపంట	10000 బ॥
75 ఎకరాలలో రెండవపంట	600 బ॥
మొత్తంపంట	25600 బ॥

గనుక ఎస్టేటువారు, అధికాహారోత్పత్తి దృష్టితో, పైసూచనలు వెంటనే అమలు పరచాలి.

అసలే యీ జిల్లా కొరత జిల్లా - నీటి వసతులు చాలతక్కువ. ఆకు, దుంప- తేగ- మొదలైనవి తింటూ అనేక గ్రామాలలో గ్రామస్థులు నానా పాట్లు పడుచున్నారు. తిండికొరకు అనేక కుటుంబాలు - తమ గ్రామాలనువదలి-వలసపోతున్నాయి. గ్రామాలలో గవర్నమెంటు ఇచ్చే బియ్యం - మనిషికి వారానికి ¼ శేరుమాత్రం. ఈస్వల్ప ఆహారంతో పేదజనం ఎంత కాలం జీవించగలరు?

★ యుద్ధసమీక్ష

తూర్పు ప్రష్యాలో రెడ్ఆర్మీ?

— తుమ్మల వెంకటరామయ్య

బాల్టిక్ సముద్రంనుండి కార్పేథియన్ పర్వత శ్రేణులవరకు వెయ్యిమైళ్ళ పొడవున రెడ్‌ఆర్మీ అఖండవిజయాలను సాధించుతోంది. లిథూనియా ముఖ్యపట్టణం కోవ్నోకు విముక్తి సంభవించింది. బాల్టిక్ దేశాలనుండి తూర్పుప్రష్యాకు తప్పించుకుపోయే ఒకేఒక రైలుమార్గంలో ముఖ్యపట్టణమైన మిటావ్ పట్టుబడింది. ఇంతేగాక సోవియటుసైన్యాలు బాల్టిక్ సముద్రతీరం చేరుకున్నాయి. తూర్పు ప్రష్యన్ సేనలనుండి బాల్టిక్ దేశాలలోని జర్మను సేనలు వేరైపోయాయి. ఇకసముద్ర మార్గం తప్ప వాటికి మరొక ద్రోవలేదు. కనీసం అతిస్వల్పసైన్యాలు ఇలా వేరుపడి వుంటాయి. [illegible] పరివర్తించడానికి నార్వాకు పశ్చిమదిశనుండి మరొక క్రొత్తదాడి సోవియటు ప్రారంభించింది. యావత్ సోవియటు బాల్టిక్‌దేశాల విముక్తిదినాలను ఇక వేళ్ళమీద లెక్కించవచ్చు.

మరొకప్రక్క సోవియటుసైన్యాలు తూర్పు ప్రష్యా సరిహద్దు చేరాయి. జర్మన్‌వార్తల ననుసరించి తూర్పు ప్రష్యాకు ఒక మైలులో నున్న విర్బాలెన్‌లో రెడ్‌ఆర్మీ ప్రవేశించడమేగాక, సరిహద్దును కూడా దాటాయి. (కాని ఈవార్త ఇంకా సోవియటు దృవపరచలేదు) తూర్పుప్రష్యా సరిహద్దులో నాజీలు తీవ్రంగా ప్రతిఘటించడానికి సంసిద్ధమౌతున్నారు. సోవియటుకూడా. గట్టిదెబ్బ తీయడానికి సన్నాహపడుతోంది.

వార్సా పొలిమేరలలో

వార్సాకు ఉత్తరదిశగా సోవియటు సైన్యాలు ప్రక్కగా తప్పుకొని పురోగమించుతున్నాయి. వార్సా ఈశాన్యపు పొలిమేరయైన ప్రాగాలో రెడ్‌ఆర్మీ ప్రవేశించింది. నాజీలు వార్సాభవనాలను తగలబెట్టి కూలవేసి తిరోగమించ సిద్ధపడుతున్నారు. పోలిషు దేశభక్తులగు గెరిల్లాలు అప్పుడే తిరుగబడి, పట్టణంలో కొన్నిభాగాలను ఆక్రమించారు. గత నెలాపది దినాలలోను, సోవియటు 400 మైళ్ళు పురోగమించింది. ఇక బెర్లిన్‌కు వార్సా 320 మైళ్ళకంటె ఎక్కువలేదు. అంటే, ఈ సేనవిదాడిలో బెర్లిన్ మార్గంలో సగభాగం రెడ్‌ఆర్మీ చేరిందన్నమాట.

వార్సాకు అగ్నేయంగా విస్తులానదిని దాటిన సోవియట్ సైన్యాలు క్రాకోను సమీపించుతున్నాయి. క్రాకోకు 40 మైళ్ళలో ఆగ్నేయంగా ఉన్నాయి. అంటే పారిశ్రామిక ప్రదేశమైన దక్షిణ జర్మనీ సరిహద్దుకు 80 మైళ్ళలోఉన్నాయి. ఇంకాఆగ్నేయంగా కార్పేథియన్ పర్వతమార్గాలగుండా హంగరీ సైన్యాలను జెకోస్లోవేకియాలోకి రెడ్‌ఆర్మీ తరిమివేస్తోంది. ఈ అఖండ విజయాల ఫలితంగా బాల్టిక్‌దేశాలకు, పోలండుకు విముక్తి సంభవించుతోంది.

సోవియట్ విజయాల ఫలితంగా యూరప్ చరిత్రయే త్వరత్వరగా మారిపోతోంది. హిట్లరును అంటిపెట్టుకొని, సోవియటుపై దురాక్రమణ గావించి అనేక ఘోరకృత్యాలు గావించిన ఫిన్నిష్ ప్రభుత్వవర్గంలో కలకలం పుట్టింది. రైటి ఫిన్నిష్ అధ్యక్ష పదవినుండి తప్పుకున్నాడు. మానర్‌హీమ్ అధ్యక్షుడయాడు. సోవియట్‌కు సంపూర్ణ వ్యతిరేకియైన ఇతడు సంధిరాయబారాలకు దిగుతాడా? లేక హిట్లరునే అంటిపెట్టుకొని అతనితోపాటే గంగలో మునుగుతాడా అన్నదే సమస్య. ఏమైనా, ఫిన్లండుకు ఇలాంటి కిరాతకులనుండి విమోచన ఇంకెంతో దూరానలేదు.

జర్మనీతో టర్కీ తెగతెంపులు

మరొక ముఖ్యవిషయం టర్కీ జర్మనీతో తెగతెంపులు చేసికోడం. తటస్థంగా ఉండిన టర్కీ ఇపుడు మిత్రరాజ్యాల వైపుకు మొగ్గింది. నాజీ జర్మనీ బెదిరింపులలో సరుకేమీ లేదని టర్కీగ్రహించింది. టర్కీ ఇప్పటికైనా మేల్కొని, నాజీ జర్మనీతో తెగతెంపులు చేసికోవడం హర్షింపదగినదే. నాజీ ప్రచారానికి, నాజీ కుట్రలకు, నాజీలు దాచుకొన్న బంగారానికి స్థావరమైన టర్కీ నిన్నటివరకు మిత్రరాజ్యాలకు కొంతవరకు ఆందోళన కల్గించింది.

సోవియటుకు, పోలిష్ ప్రజలకు విరుద్ధంగా విషప్రచారము కుట్రలు సల్పుతున్న లండన్‌లోని పోలిష్ కాందిశీక ప్రభుత్వం శాశ్వతంగా బయట దేరింది. పోలిష్ స్వతంత్రప్రభుత్వాన్ని 'అనామకుల ప్రభుత్వం'అనీ, సోవియటు కీలుబొమ్మఅనీ నిందించిన ఈ లండన్ ముఠాయే ఇప్పుడు 'మా ప్రభుత్వంలో సోవియటు అనుకూలురను తీసుకొంటాం' అని అంటోంది. పోలిష్ రాజ్యాంగపట్టాన్ని ప్రజాస్వామ్య సూత్రాలపైన తిరిగినిర్మించుతాం అంటోంది. పారిశ్రామిక, వ్యవసాయ ప్లానులేవో ప్రవేశపెడతానన్నది. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? లండన్‌లోని పోలిష్ కాందిశీక ప్రభుత్వం ఎంత గజగజలాడి పోతోందో తెలియజేస్తోంది.

కాళ్ల బేరం

కాందిశీకప్రభుత్వ ప్రధానియగు మికలాజిక్ సోవియటు వెళ్ళాడు. మాలటోవ్ — స్టాలిన్‌లను సందర్శించాడు. నేడో రేపో పోలిష్ స్వతంత్రకమిటీని కూడా సందర్శించనున్నాడు. ఇవన్నీ ఏంతెలియజేస్తున్నాయి? ఏదోవిధంగా ఒడంబడికకురావాలని ఈకాందిశీకప్రభుత్వపు ముఠా ప్రయత్నించుతోంది.

కాని సోవియట్ వైఖరి సుస్పష్టమే. ప్రజలతో సంబంధంగల్గి, ఫాసిష్టు వ్యతిరేకమైన, దృఢమగు ప్రజాస్వామిక పోలండును నిర్మించాలని సోవియటు కోరుతోంది. అందుచే పోలిష్ కాందిశీక ప్రభుత్వం, సోసొన్కోవిస్కీ (పోలిష్ సర్వసైన్యాధిపతి) వంటి ఫాసిస్టు అనుకూలురను తొలగించాలి. సోవియటుప్రతికూలం, హిట్లరు అనుకూల రహస్య ఉద్యమం ద్వారా చేస్తున్న చేష్టలిక మానాలి. కాటిన్‌లో పోలిష్ సైనికులను చంపి సమాధిచేశారన్న నిందను ఉపసంహరించుకోవాలి, పోలిష్ సైన్యంలోని యూదులను హింసించడం మానాలి, పోలండులో హిట్లరును ప్రతిఘటించే ఉద్యమానికి అధినేతలుగా పోలిష్ స్వతంత్ర కమిటీవారిని గుర్తించాలి, యుద్ధానంతర పోలండు నిర్మాణం పోలిష్ ప్రజలచే జరిగించేయాలి.

మికోలాజిక్ ఇదంతాచేస్తాడా? అనేదానిపైనే అతని రాయబారాల ఫలితాలుంటాయి. ఈవిషయాన్నే "ఇజ్వెస్టియా" (సోవియటు పత్రిక) కూడ తెలియజేస్తోంది.

ఫ్రాన్సులో విజయాలు

అటు ఫ్రాన్సులో కూడా యుద్ధం మంచి గాడినేపడింది. అమెరికాసైన్యాలుఅవరాంచెస్ చేరాయి. ఇది చెర్బర్గ - బ్రెస్టు ద్వీపకల్పాలకు కూడలి. అవరాంచెస్ - కాన్‌క్రేణిలో పశ్చిమభాగంలో గండికొట్టి అమెరికన్లు ముందుకురికారు, రెన్నీ పట్టుకొన్నారు. రెన్నీ రైలురోడ్డు కూడలి స్థానం. బ్రెస్టుద్వీపకల్పం లోకి పోయే రాకపోకలకు ముఖ్య కేంద్రం. ఇంతేగాదు. రెన్నీనుండి తూర్పుగా పోయి లవాల్‌ను అమెరికన్ సైన్యాలు ఆక్రమించాయి. దక్షిణంగా లోయర్‌నదిని చేరుకొని, ఫ్రాంసునుండి బ్రెస్టు ద్వీపకల్పాన్ని వేరుచేశాయి. అంటే ఇదొక గొప్పవిజయం అని చెప్పాలి. బ్రెస్టుద్వీపకల్పంలోని ముఖ్యమైన మూడు రేవుపట్టణాలు - బ్రెస్టు, లోరియంటు, సెంట్‌నాజైర్ మిత్రసేనల వశమవుతాయి. దీనితోమిత్రసేనలు విరివిగాసైన్యాలను, ఆయుధాలనుదింపడానికి మంచిఅవకాశంకల్గుతుంది. ఇదివరకు ఏ 60 మైళ్ళ రంగంలోనో యుద్ధం జేస్తున్న మిత్రసేనలకు ఇపుడు విశాలమైన రంగం ఏర్పడుతుంది. ఫ్రాంసుయుద్ధం తీవ్రతరంచేసి, రెండవ రంగాన్ని నిజమైనఅర్థంలో రెండవరంగంగా మార్చడానికి వీలుచిక్కింది. ఈ వీలు నుపయోగించుకొని హిట్లరుపై గట్టి దెబ్బలు తీస్తే, హిట్లరు పతనం ఎన్నాళ్ళో పట్టదు.

మిచీనా వశమయింది

బర్మారంగంలో మన సైన్యాలు ప్రధానమైన ఒకవిజయాన్ని సాధించాయి. మిచీనా మన సేనల వశమయింది. 78 దినాలు ముట్టడికిగురియై, ఇపుడుమనసైన్యాలకు ఇది పట్టుపడింది. భామో, లాషియోలను వశపరచుకొని బర్మాతో ఇండియాకు రాకపోకలను ఏర్పాటుచేయడానికి మిచీనా ఎంతో ఉపకరించుతుంది. మణిపూర్ రంగంలో టామూ కూడా వశమయింది. పసిఫిక్‌లో గ్వామ్‌లోను, న్యూగినీలోను కూడ జపానుదెబ్బతింటోంది. జపానుకు650మైళ్ళలో నున్న బోనిన్ దీవులవద్ద కూడ నౌకావిమాన యుద్ధాలు జరుగుతున్నాయి. జపాను నౌకలు దెబ్బతిన్నాయి.

చర్చిల్, పసిఫిక్ సముద్ర నౌకాదళం హెచ్చింపబడుతుందనీ, ఇదివరకు అనుకున్నదానికంటె త్వరలోనే జపాను ఓటమి సంభవించుతుందనీ అన్నాడు.

కాని జపానుపైసాగించబోయే బ్రహ్మాండ యుద్ధాలకు ఇండియా చక్కనివేదికగా ఉండాలి. అంటే ఇండియాలో కరువుకాటకాలు లేకుండా ఉండాలి. రవాణా సరిగాజరగాలి. ముఖ్యంగా భారతీయుల సహకారం కావాలి. అందుకు భారతస్వాతంత్ర్యవాంఛను తీర్చాలి. అలా తీర్చనన్నాళ్లు, చైనాకు త్వరగా సహాయపడటంగాని, పసిఫిక్‌లో యుద్ధం త్వరగా ముగియటం కాని సంభవంకాదు.

7—8—44

(8 వ పేజీ తరువాయి) నిధానంలోని లొట్లను పోగొట్టుకోగల్గుతాం. [illegible] సమాదరింగే లేకుండా చేసుకోగల్గుతాం. మనకెలాంటి నష్టమూ కల్గకుండా, న్యాయమైన ధర రాబట్టుకోగల్గుతాం. కరువుతో బాధపడుతున్న మన సోదరప్రజలకు సహాయపడగల్గుతాం.

స్థానికావసరాలకై ముందే జాగ్రత్తపడండి

ఇకపోతే లెవీకలెక్షన్ ఆఫీసర్లు కుటుంబ సరాలకుగానీ, గ్రామావసరాలకుగానీ దృష్టి పెట్టుకోకుండా, ఉన్న ధాన్యం [illegible] పట్టుకెళ్ళుతున్నారనే సంగతులు ఉన్నాయి. దీనికొక్కటే మార్గం ఉంది. మీ గ్రామానికి లెవీకలెక్షన్ చేయటానికి రాకపూర్వమే గ్రామంలో ఎంతధాన్యం నిల్వఉందో, [illegible] పంటలు వచ్చేదాకా ఎంత ధాన్యం [illegible] సరియైన లెక్కలు తయారుచేయండి. [illegible] మంది ఉత్పాయింపున లెక్కలువేసి, [illegible] ఏర్పడుతుందని గాభరాపడుతున్నారు. [illegible] గాభరా పడవద్దు. ఇందుకొరకే తిరిగి సరియైన లెక్కలే తయారుచేయండి. లెవీకలెక్షన్ [illegible] ద్వారా మీ పూరువచ్చి, ఉన్న ధాన్యాన్ని [illegible] కమాండీరు చేస్తోంటే, మీ మీ లెక్కలు చూపెట్టండి. గ్రామావసరాలకుగాను [illegible] ధాన్యం మినహాయించవలసి ఉంటుందని అడగండి. అధాన్యాన్ని సమిష్టిగా నిల్వచేసి, న్యాయమైన ధరకు అమ్మించేడానికి ప్రయత్నించండి.

ఇలాగే కుటుంబావసరాలకు యదార్థంగా కావలసిన ధాన్యాన్ని అట్టిపెట్టక, ఉన్నదంతా కమాండీరు చేస్తుంటే, వివరాలతో [illegible] వచ్చి, మినహాయింపు చేయించుకోవచ్చు.

దొంగనిల్వలను అరికట్టాలి!

దొంగతనంగా దాచిన ధాన్యాన్ని బయట పెట్టవలసిన బాధ్యతకూడ మనపై ఉంది. ఒకప్రక్క వేలకొద్ది జనం, తిండిలేక మలమల మాడిపోతుంటే, ఇంకోప్రక్క అధికలాభాలు కాంక్షించి ధాన్యాన్ని దొంగతనంగా దాస్తున్న మిల్లు యజమానులూ, వర్తకులూ ఎంతటి దేశద్రోహానికి ఒడికట్టుచున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ తిండిదొంగలు రైతుకు బస్తాకు ఏదేదో, పావలో, ఎక్కువధరయిచ్చి చాటుగా ధాన్యం కొంటూ, ఒక్కొక్క బియ్యపు బస్తాపై పది.పదిహేనురూపాయలదాకాలాభం గుంజవలెనని చూస్తున్నారు. ఎక్కువధరకు బియ్యం కొనుక్కోలేని ఎంతోమంది బీదప్రజల నోటిపద్ద ముద్దను తమ లాభం కెరజేస్తున్నారు.

ఇలాంటివారి దేశద్రోహ చర్యలనూ, దొంగవ్యాపారాన్నీ మనం ఒక కంటితో కనిపెట్టుకుని చూస్తుండాలి. అట్టివారిని కనిపెట్టి, బహిర్గతంచేయాలి.

రైతుసోదరులారా!

అధికలాభాలు కాంక్షించిన ఈవర్తకులే మన రైతుల ధాన్యానికి న్యాయమైన ధర రానీయకుండా అడ్డుపడుతున్నారనే దీని మనం మరచిపోవద్దు. ఈ తిండిదొంగలే బీదప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతూ రేషనింగునూ, కంట్రోలునూ, ధాన్యసేకరణ విధానాన్నీ భగ్నమొనర్ప చూస్తున్నారనేదాన్ని మరచిపోవద్దు.

మీమీ ప్రాంతాల్లో వీరు ఎక్కడెక్కడ ధాన్యం దాచారో, ఎక్కడెక్కడ రహస్య వ్యాపారం సాగిస్తున్నారో, ఎక్కడెక్కడకు దొంగతనంగా సరుకు చేరవేస్తున్నారో, కనిపెడుతూ ఉండండి. వీళ్ళ దొంగతనాన్ని దేశద్రోహాన్నీ బహిర్గతం చేయండి. దేశాన్ని కరువు కాటకాలనుండి కాపాడండి.

కమాండీరింగు విధానంలోని అవకతవకలు పోగొట్టాలి

రైతులు ధాన్యాన్ని విరివిగా విడుదలచేయాలి

— కాట్రగడ్డ రాజగోపాలరావు

కృష్ణాజిల్లాలో ధాన్యం కమాండీరింగు చాల ఎక్కువగా జరుగుతోంది. స్థానికావసరాలకుపోను యీ జిల్లాలో సాలీనా 2 లక్షల 26 వేల టన్నుల ధాన్యం మిగులుతుంది. అందుచేత ఈ అదనపు ధాన్యాన్ని కరువు ప్రాంతాలైన మలబారు, రాయలసీమ ప్రాంతాలకు పంపటానికి, రేషనింగు అమల్లో పెట్టిన బందరు, గుడివాడ పట్టణాలకు సప్లయి చేయటానికి, రేషనింగు సమయవచ్చునట్లై బెజవాడ కవసరమైన ధాన్యం విల్వచేయటానికి, జిల్లాలో కరువుప్రాంతాలైన జగ్గయ్యపేట, తిరువూరు, నూజివీడు ప్రాంతాలకు అందజేయటానికి, రైతులవద్ద ప్రభుత్వం కమాండీరు చేస్తోంది.

కాని ప్రస్తుతం ప్రభుత్వోద్యోగస్థులవలం తిస్తున్న కమాండీరింగు పద్ధతులవల్లనూ, అధిక లాభాలు కాంక్షించి దొంగవ్యాపారం చేస్తున్న వర్తకుల ఎత్తుగడలవల్లనూ, రైతులు కూడ వక్రమార్గాలవలంబించి, అనేకయిబ్బందులకు గురికావలసి వస్తోంది.

ప్రస్తుతం అమలుపర్చే పద్ధతులు

నేను జూలై 29 వ తేదీన గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరును కలుసుకున్నప్పుడు యీ క్రింది పద్ధతులపై యికముందు కమాండీరింగు విధానం అమలుపరుస్తామని చెప్పేరు.

1. గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరుగాని, రిక్విజిషన్ ఆఫీసరుగాని ధాన్యాన్ని రిక్విజిషన్ చేసినపుడు ఆ రైతుయింటివద్ద వుంటే మూడురోజుల వ్యవధియిచ్చి, ధాన్యం విడుదల చేయవలసిందిగా తెలియపరుస్తారు. రైతు యింటివద్ద లేకపోతే, వారంరోజుల వ్యవధినిస్తూ, యింటికి నోటీసు అంటిస్తారు. ఈ రిక్విజిషన్ నోటీసు జారీచేసినతరువాత ధాన్యం విడుదలచేయుటకు గాను నిర్ణయించిన వ్యవధిలో ఆ రైతు తన ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చునదీ, లేక యింటివద్దనే యిచ్చునదీ, లేక బియ్యంగా సప్లయిచేయునదీ, గ్రెయిన్‌పర్చేజింగు ఆఫీసరుగార్కి తెలియపర్చాలి. బియ్యంఆడించి సప్లయిచేయదలిస్తే, ఏ ఫ్యాక్టరీ వద్దనోకూడ చెప్పాలి. బియ్యం సప్లయిచేయటానికిగాను పదిరోజుల వ్యవధి యిస్తారు.

2. రైతు ధాన్యాన్ని సంచితో కూడ మిల్లుకు చేర్చినచో, 166 పౌనులబస్తా 1కి రు 11-9-7 చొప్పున ధర యిస్తారు. సంచిలేనిచో మిల్లుకుచేరిస్తే, రు 10-9-7 చొప్పున, పురివద్దనే యిచ్చదలచుకుంటే రు 9-15-8 చొప్పున, ధర యిస్తారు. బియ్యంగా సప్లయిచేస్తే, స్టేషనుకు చేర్చే పద్ధతిమీద మణుగు 1కి రు 8-2-0 చొప్పున అనగా మూడుమణ్ణబియ్యంబస్తాకు రు24-6-0 చొప్పున ధర యిస్తారు. సంచులు కూడ సప్లయిచేయాలి.

3. పైనిర్ణయాల ప్రకారం రైతు మూడు రోజుల్లో తన ధాన్యాన్ని విడుదలచేయకపోయినా, ఇంటివద్దలేనప్పుడు వారంరోజుల్లో విడుదలచేయకపోయినా, బియ్యంగా సప్లయి చేసేటప్పుడు 10 రోజుల్లో సప్లయిచేయలేకపోయినా, ఆరైతుయొక్క ధాన్యం ఎక్విజిషన్ చేయబడుతుంది. అలా ఎక్విజిషన్ చేసిన ధాన్యానికి (అసలు పావంతాన లాక్కొన్న దానికి) బస్తా 1కి రు 9-9-0 చొప్పున ధర మాత్రమే యివ్వబడుతుందన్నారు.

4. రైతు తన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి యివ్వదలచినపుడుగాని, ధాన్యంగానే సప్లయి చేయదలచినపుడుగాని తనకు అందుబాటులోనూ, రవాణా సౌకర్యాలకు వీలుగానూ ఉండేమిల్లును కోరుకోవచ్చు. ఒకవేళ అలాంటిమిల్లులో పని వత్తిడిగాఉంటే మిల్లు ఆతరువాత దగ్గరవుండే మిల్లును కోరుకోవచ్చు. ఈ విధంగా దగ్గరగావుండే మిల్లులకే ప్రిఫరెన్సు (ముందుఅవకాశం) యివ్వబడుతుంది.

5. ధాన్యాన్ని రిక్విజిషన్ చేసినపుడు రైతుయొక్క దైనందినావసరాలకుగాను కొంతధాన్యం మినహాయిస్తారు. భోజనానికి పెద్దవాళ్ళకు సంవత్సరానికి 7బస్తాలచొప్పున, పిల్లలకు 3½బస్తాలచొప్పున,వ్యవసాయఖర్చులకుగాను యకరానికి 3 బస్తాల చొప్పున, విత్తనాలకుగాను తూముకు చొప్పున, ధాన్యం అట్టిపెట్టుకోవచ్చు. మళ్ళీ పంటలు వచ్చేవరకూ ఎంతకాలం పడుతుందో అంతవరకే లెక్కకట్టి మినహాయించబడుతుంది.

6. గ్రామం మొత్తంమీద లెక్కలు తయారుచేసి, తమ గ్రామంలో ఎంత ధాన్యం కావాల్సి ఉందో చూపెట్టి, పబ్లిక్‌గా గ్రామ పసరాలు ఉపయోగించుటకు విల్వచేసికోదలచినచో, గ్రామమొత్తంమీద కమాండీరుచేసిన ధాన్యంలోనుంచి ఆ మొత్తం మినహాయించబడుతుంది. 6 యకరాల్లోపు రైతువద్ద ధాన్యం కమాండీరు చేయబడదు.

7. ధాన్యం కమాండీరింగు రెండు రకాలుగా జరుగుతుంది :

(అ) జిల్లాలోని రేషనింగు పట్టణాలకూ, కొరత ప్రాంతాలకూ అవసరమైన బియ్యం సప్లయిచేయుటకు జిల్లాకలెక్టరుగారిచే కమాండీరుచేయబడుతుంది. ఈధాన్యాన్ని బియ్యంగా ఆడుటకు ప్రతి పట్టణంలోనూ కొన్ని ఫ్యాక్టరీలు ప్రత్యేకించబడ్డాయి

(ఆ) ధాన్యం కొరతగా ఉన్న ఇతరజిల్లాలకు ఎగుమతి చేయుటకుగాను గ్రెయిన్‌పర్చేజింగు ఆఫీసరుగారిచే కమాండీరు చేయబడుతుంది. వీరు కమాండీరు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఆడుటకు మరికొన్ని ఫ్యాక్టరీలు ప్రత్యేకించబడ్డాయి.

మిల్లుయజమానుల ఎత్తుగడలు

ఇక, మిల్లుయజమానుల ధోరణి ఏరకంగా ఉందో చూద్దాం. రేషనింగు అమల్లోకి రావటం మూలంగానూ, బియ్యానికి, ధాన్యానికి ధరలు కంట్రోలు చేయటం మూలంగానూ మిల్లుయజమానులకు విపరీతమైన లాభాలు సంపాదించేదానికి అవకాశం చిక్కటంలేదు. అంచేత రేషనింగు అమల్లోకిరాని బెజవాడలో రేషనింగు రాకుండాచేయాలనీ, అమల్లోకి వచ్చిన బందరు, గుడివాడ పట్టణాల్లో రేషనింగును రద్దుచేయాలనీ యీ మిల్లు యజమానులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడలోని మిల్లు యజమానులు ఒక సంఘంగా ఏర్పడి, ధరలకంట్రోలు విధానాన్నీ, రేషనింగునూ రద్దుచేయాలనే భగీరథప్రయత్నాలు చేస్తున్నారు. బెజవాడకు వీరు ధాన్యం తీసుకురావటం మానేశారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ధాన్యం విల్వచేయటం, కంకిపాడు, ఉయ్యూరు, వల్లూరుపాలెం మొదలగు గ్రామాల్లోని రైసుమిల్లులనుంచి బియ్యం చాటుగా తీసుకురావటం, బియ్యపు బస్తా1కి 40-55 రూపాయలదాకా అధికధరలు కమ్మటమూ ప్రారంభించారు. బెజవాడలో బుద్ధిపూర్వకంగా మిల్లులు మూసేసి, మార్కెటులో ప్రతిష్టంభన కల్గించారు. ఏ కమాండీరు చేసిన ధాన్యాన్నో బియ్యంగా ఆడించి యిచ్చుటకు మాత్రం ఒకటి అరా మిల్లులు పని చేస్తున్నాయి. కంట్రోలు విధానాన్నీ, ధాన్య సేకరణ విధానాన్ని భగ్నంచేయాలనే వుద్దేశంతో, ఎక్కువ ధరలుపెట్టి కొంటామని రైతుల కాశలుకొల్పి, ధాన్యాన్ని దాచునట్లు ప్రోత్సహిస్తున్నారు. ఈ దాచిన ధాన్యాన్ని దొంగతనంగా కొనుక్కొచ్చి, దొంగమార్కెట్టులో అధికలాభాల కమ్ముతూ బీదప్రజలను కడుపులు కొట్టుకున్నారు.

రైతుల ధోరణి

ఈ రకంగా వర్తకులు బ్లాక్‌మార్కెటులో అధిక ధర లివ్వటం మూలంగా రైతులకు కూడ ఆశకల్గుతోంది. హెచ్చు ధరల్ని పొందటం కోసం రిక్విజిషన్ కాకుండా తమ ధాన్యాన్ని దాచుకోవాలనే అభిలాష హెచ్చౌతోంది. అంచేతనే రిక్విజిషన్ ఆఫీసర్లు వెళ్ళినప్పుడు కన్పడకపోవటం, ధాన్యం ఎంతవుందో సరిగా చెప్పకపోవటం, రిక్విజిషన్ చేసిన ధాన్యాన్ని స్వాధీనం కానీయక, నెలల తరబడి విడుదల చేయకపోవటం, తీరా ధాన్యాన్ని బలవంతంగా తీసుకున్నప్పుడు తక్కువ ధరల మూలంగా చాల నష్టానికి పాల్పడటం జరుగుతోంది.

వీటికితోడు యీయేడు కాలువలు సకాలంలో రానందువల్ల పనులు కూడ ఆలస్యంగారావటం, ఆతర్వాత ఉప్పెలమొద్దడి. అటుతర్వాత ఎడతెరిపిలేని వర్షాలువచ్చి ధాన్యం విడుదలచేయ వీలుపడకపోవటము జరిగింది. ఈ అన్ని కారణాలవల్ల కొరత ప్రాంతాలకు సకాలంలో సప్లయి చేయలేకపోయారు. కరువు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు వచ్చాయి. బెజవాడలో రేషనింగు వాయిదాపడింది. బియ్యంకోసం ప్రజలు అనేక అవస్థలు పడాల్సివస్తోంది. రేషనింగు అమల్లో ఉన్న బందరులో తగినంతబియ్యం స్టాకులో లేనందువల్ల ఏరోజుకారోజు ఒడిదుడుకులు పడాల్సివస్తోంది.

ఈ రకంగా అవసరమైనంత ధాన్యం సప్లయికానప్పుడు అసలైన కారణాలేమిటో తెలుసుకొని, ప్రజాసహకారం పొందటానికి ప్రయత్నించకుండా ఉన్నసౌకర్యాలను ప్రభుత్వం మరింత విరగ్గోయడం ప్రారంభించింది. దీనిఫలితంగానే జూలై 14వ తేదీన బియ్యం సప్లయిచేసే అవకాశాలనూ, ధాన్యం విడుదలచేసే వ్యవధినీ తగ్గిస్తూ మద్రాసు ప్రభుత్వం ఒక ఆర్డరు జారీచేసింది. పురివద్ద యిస్తున్న ధాన్యానికి, మిల్లువద్ద సప్లయిచేసే ధాన్యానికీ, బియ్యానికియిచ్చేధరల్లో న్యాయమూ, పబ్బూ లేని తేడాలు ఏర్పరచింది (ఉదాహరణకు సంచికిగాను రూపాయి మినహాయించడమూ మిల్లుకు తోలడానికిగాను బస్తాకు 0-10-6 ఖర్చులు మినహాయించటమూ వగైరా.)

ఇలాంటి పరిస్థితుల్లో, రైతులు [illegible] కష్టాలను [illegible] కరువు ప్రాంతాల ప్రజలను [illegible] ఎలాంటి కార్యక్రమం అవలంబించాలి?

మనకర్తవ్యం ఏమిటి?

ప్రప్రథమంగా మన అవసరాలకు [illegible] సంగాఉన్న ధాన్యాన్ని విడుదలచేయటానికి మనం సిద్ధంకావాలి. ధాన్యాన్ని కమాండీరు చేసేదాకా నిరీక్షించటమేనా? అవస్థలను అనుభవించటమేనా?

అయితే, ధాన్యాన్ని బియ్యంగా ఆడించి సప్లయిచేస్తే, మామూలు మార్కెటు ధర మనకు గిట్టుబాటౌతుంది. ప్రభుత్వం ధాన్యానికి, బియ్యానికి నిర్ణయించిన ధరల్లో చాల వ్యత్యాసం ఉంటంవల్ల ధాన్యం సప్లయిచేస్తే రైతుకు నష్టం వస్తోంది. బియ్యంగా సప్లయి చేస్తే న్యాయమైనరేటు గిట్టుబాటౌతుంది. నిజానికి బియ్యం బస్తాకు రు 24-6-0 ఇచ్చేటప్పుడు ధాన్యం బస్తాకు నిరభ్యంతరంగా పురివద్ద రు. 11-0-0 ఇవ్వవచ్చు. కాని, అలా నిర్ణయించకపోవటంవల్ల మనం బియ్యమే సప్లయి చేస్తామంటున్నాం.

మిల్లింగ్ సౌకర్యాలు

అందుకని మీమీ ప్రాంతాల్లో ఎన్ని మిల్లులున్నాయో, ఆమిల్లుల్లో రోజున ఎంతధాన్యం ఆడేదానికి అవకాశం (కెపాసిటీ) వున్నదో, ప్రస్తుతం అవి రోజూ పనిచేస్తున్నవో లేదో, పని చేస్తుంటే గ్రెయిన్‌పర్చేజింగ్ ఆఫీసరుగాని, రేషనింగు ఆఫీసరుగాని, స్థానికావసరాలకు కంట్రోలు ధరలకుగాని ఎంతధాన్యం సప్లయిచేస్తున్నారో, సంవత్సరానికి ఎంత బియ్యం సప్లయిచేస్తామని గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరుతో ఎగ్రిమెంటులు వ్రాసారో, మొదలైన వివరాలు తెలుసుకోండి. ఈ వివరాలు చూపెట్టి, బియ్యంగా ఆడించి యిచ్చుటకుఆమిల్లుల్లోఅవకాశం కలిగించవలసిందిగా అడగండి. ముఖ్యంగా, మూసివేసిన మిల్లులను చూపెట్టి మిల్లింగ్ సౌకర్యాలు కల్గించవలసినదిగా అడిగితే, తప్పక అంగీకరించితీరాలి. అంగీకరించపోతే తగిన ఆందోళన కొనసాగించాలి.

కాబట్టి కమాండీరు చేయకముందే ధాన్యాన్నివిడుదలచేయుటకూ, బియ్యంగా ఆడించి సప్లయి చేయుటకూ, రైతులు ముందుకురావాలి. ఇదేవిధంగా రిక్విజిషన్ చేయడానికి వచ్చినప్పుడుకూడ బియ్యంగా సప్లయిచేస్తామని చెప్పండి. అయితే పైన చెప్పినట్లు సమీపంలోఉన్న మిల్లుల విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని సిద్ధంగా ఉండండి. అవకాశం ఉన్న మిల్లులను చూపెట్టండి. అలా బియ్యం తీసికోటానికి అంగీకరించినప్పుడు వ్యవధిలోపుగానే సప్లయి చేయాలన్న విషయం మరిచిపోవద్దు.

ఇప్పటికే రిక్విజిషన్ చేసివుంటే, గడువులోపల ధాన్యం విడుదలచేయుటకు కూడ రైతులు తయారవ్వాలి.

వర్షంవల్లకానీ, రవాణా సౌకర్యాలు సరిగా లేకగానీ, మరేయితర యిబ్బందులవల్లగానీ, ఆవ్యవధిలో సప్లయిచేయటానికి అవకాశం ఉండకపోతే, తగినకారణాలుచూపెట్టి వ్యవధి యివ్వమని కోరవచ్చు. తప్పక అంగీకరిస్తారుకూడ.

ఇంతకూ కిటుకు ఎక్కడ ఉందంటే, మనవద్ద ఉన్న ధాన్యాన్ని కమాండీరు చేయకముందే ఎంత ఎక్కువగానూ, ఎంతత్వరగానూవిడుదలచేస్తామో, అంత త్వరగాకమాండీరింగు (మిగతా 7 వ పేజీ)

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE